


- రేవంత్ కేబినెట్‌లో ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మహిళలు
- మరొకరికి అవకాశం ఉంటే కడియం శ్రీహరితో పాటు రేవూరి, నాయినిల్లో ఒకరికి!
- అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్న ఎమ్మెల్యేలు
- కొండా సురేఖ, సీతక్కల శాఖలు మార్పుపైనా చర్చ
- వారికి కీలక శాఖలు దక్కబోతున్నాయని ప్రచారం
- రేవంత్‌రెడ్డి మంత్రివర్గ కూర్పుపై పెరుగుతున్న ఆసక్తి

మరో బెర్త్ దక్కేనా?

మంత్రి వర్గ విస్తరణపై ఓరుగల్లు ఎమ్మెల్యేల్లో ఆశలు

వివరాలు : 7 లో..

త్వరలోనే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరగబోతోంది. ఇప్పటికే అమాత్యుల మార్పులు, చేర్పులు, కూర్పులపై కసరత్తు పూర్తి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి మంత్రి వర్గ విస్తరణపై అధిష్ఠానం వద్ద గ్రీన్‌సిగ్నల్ తీసుకోవడంతో పాటు.. కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే నేతలు.. పాత మంత్రుల శాఖల మార్పులు తదితర అంశాలకు సంబంధించిన జాబితాను అందజేశారు. దీంతో మంత్రివర్గంలో ఓరుగల్లుకు మరో బెర్త్ దక్కబోతోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంత్రిపదవి కోసం ఎదురుచూస్తున్న ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మహిళలు రేవంత్ టీంలో ప్రాతినిధ్యం వహిస్తుండగా.. మరొకరికి అవకాశం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుత మంత్రుల్లో సురేఖ బీసీ సామాజిక వర్గం, సీతక్క ఎస్టీ సామాజిక వర్గం వారు కావటంతో ఎస్సీ, జనరల్ కోటా నుంచి కేబినెట్‌లో చోటుకోసం పలువురు శాసనసభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కొత్తగా మంత్రివర్గంలో చోటు కల్పిస్తే.. మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు జనరల్ కోటాలో వరంగల్ పశ్చిమ, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే మంత్రులు సురేఖ, సీతక్కల శాఖలు కూడా మారుతాయని, వారికి కీలక శాఖలు దక్కబోతున్నాయన్న ప్రచారం ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది.

- ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్



బల్దియా అదనపు కమిషనర్‌గా కృష్ణారెడ్డి



వరంగల్ కార్పొరేషన్, జూలై 2: గ్రేటర్ వరంగల్ నగర పాలక సంస్థ అదనపు కమిషనర్‌గా ఎన్.కృష్ణారెడ్డికి నియమిస్తూ వరంగల్ బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన అనిసుర్ రషీద్ జూన్ 30న ఉద్యోగ విరమణ పొందడంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ప్రజలకు పరిపాలనాపరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు కమిషనర్ ప్రస్తుతం కాశిబుగ్గ మున్సిపల్ సర్కిల్ కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న కృష్ణారెడ్డిని బల్దియా ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. కాశిబుగ్గ సర్కిల్ కార్యాలయంతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో అదనపు కమిషనర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అంతే కాకుండా బల్దియా సెక్రెటరీ విజయలక్ష్మి 20 రోజుల సెలవులో ఉండడంతో ఆ బాధ్యతలు కూడా కృష్ణారెడ్డి నిర్వర్తించాలని ఆదేశించారు.

9మంది సీఐలు, ఐదుగురు ఎస్‌ఐల బదిలీ

వరంగల్ క్రైం, జూలై 2: వరంగల్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 9మంది సీఐలు, 5గురు 5ఎస్‌ఐలను బదిలీ చేస్తూ మంగళవారం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.

బదిలీ అయిన సీఐలు


ఆర్.సంతోష్ పీసీఆర్ నుంచి ఆత్మకూరు, వి.క్రాంతికుమార్ ఆత్మకూరు నుంచి పరకాల, డి.రవిరాజ్ పరకాల నుంచి వీఆర్, జి.బాబులాల్ వీఆర్ నుంచి గీసుగొండ, ఎల్.పవన్‌కుమార్ గీసుగొండ నుంచి టాస్క్‌ఫోర్స్, ఎ.సువర్ణ వీఆర్ నుంచి సుబేదారి మహిళా పోలీస్‌స్టేషన్, ఎన్.కరుణాకర్ సుబేదారి మహిళా పోలీస్‌స్టేషన్ నుంచి సీసీఆర్‌బీ, కె.రామకృష్ణ వీఆర్ నుంచి వరంగల్ ట్రాఫిక్, కె.శ్రీధర్ వరంగల్ ట్రాఫిక్ నుంచి టాస్క్‌ఫోర్స్ వరంగల్‌కు బదిలీ అయ్యారు.

బదిలీ అయిన ఎస్‌ఐలు

ఎస్.వెంకన్న గీసుగొండ నుంచి వీఆర్, జి.రాజేష్‌రెడ్డి ఆత్మకూరు నుంచి వీఆర్, ఎన్.చెన్నకేశవులు దేవురుప్పుల నుంచి జనగామ, పాస్తం శ్రీనివాస్ హనుమకొండ నుంచి వీఆర్, జి.అనిల్‌కుమార్ ఐనవోలు నుంచి వీఆర్‌కు బదిలీ అయ్యారు.

నూతన చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

- వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా



పుస్తకాలను అందించిన సీపీ అంబర్ కిషోర్ ఝా

వరంగల్ క్రైం, జూలై 2: దేశవ్యాప్తంగా అమలవుతున్న నూతన క్రిమినల్ న్యాయ చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా ముమ్మర ప్రచారం నిర్వహించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. మంగళవారం హనుమకొండలోని కమిషనరేట్ కార్యాలయంలో నూతన చట్టాలకు సంబంధించిన పుస్తకాలను పోలీస్ స్టేషన్లకు కమిషనర్ అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నూతన నేర చట్టాల ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం అందించడంతో పాటు సమయం ఆదా అవుతుందన్నారు. నూతన చట్టాలపై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రచారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ రాగ్యానాయక్, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, డేవిడ్‌రాజ్, ఇన్స్‌పెక్టర్లు శ్రీధర్‌రావు, సంజీవ్, ఎస్‌ఐ సురేష్ పాల్గొన్నారు.

జడ్పీ.. మ..మ

రేపటితో ముగియనున్న జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు



- ఐదేళ్లలో జిల్లాలో అభివృద్ధి శూన్యం
- మొత్తంగా రూ.7.06 కోట్లే విడుదల
- పాలనా వ్యయానికే సరిపోని నిధులు
- ఇంకా రూ.61లక్షల బకాయిలు
- జిల్లాల విభజనతో వైభవం కనుమరుగు

హనుమకొండ సిటీ, జూన్ 26: హనుమకొండ జిల్లా పరిషత్ పాలకవర్గం గడువు జూలై 4తో ముగియనుంది. ఐదేళ్లపాటు హనుమకొండ జిల్లా పరిషత్ ఉత్సవ విగ్రహంగానే మిగిలింది. మొక్కుబడిగా సమావేశాల నిర్వహణ జరిగింది. అభివృద్ధిపై చర్చలే లేవు. నిధుల మాటే అసలే లేదు. సాధారణ పాలన ఖర్చులు కూడా తీరని ఆర్థిక దుస్థితి జడ్పీలో నెలకొంది. జడ్పీ చైర్మన్ సైతం నిధులు లేక కుర్చీకే పరిమితమై ఉండడం గమనార్హం. మండలాల్లో అభివృద్ధి కరువై జడ్పీటీసీలు జనానికి ముఖం చూపించలేని పరిస్థితి ఎదుర్కొన్నారు.

జడ్పీ వ్యవస్థ నిర్వీర్యం

ఉమ్మడి వరంగల్ జిల్లాలో జిల్లా పరిషత్ అంటే మినీ అసెంబ్లీని తలపించేది. మంత్రులు, ఎమ్మెల్యేలు, పాలకవర్గ సభ్యులు, జిల్లా ఉన్నతాధికారగణంతో నిత్యం సందడిగా ఉండేది. పాలన పరమైన నిర్ణయాలు, ప్రభుత్వ నిధుల విడుదల, మండలాలు, గ్రామాల్లో అభివృద్ధి పనులు, సర్వసభ్య సమావేశాల్లో అధికార, ప్రతిపక్షాల పోటాపోటీ చర్చలు, ప్రజా సమస్యలపై పోరాటం.. ఇలాంటి దృశ్యాలతో నిండి ఉండేది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న జిల్లాల విభజనతో పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఫలితంగా హనుమకొండ జిల్లా పరిషత్ పాలన ఏడు మండలాలకే పరిమితమైంది. విభజనతో హనుమకొండ జిల్లా పరిషత్ ఐదేళ్లలో ఏమి సాధించలేని దుస్థితిలోకి వెళ్లింది. ఎలాంటి అభివృద్ధి పనులు లేక ప్రగతి కుంటుపడింది.

ఐదేళ్లలో రూ.7.06 కోట్లే విడుదల

ఐదేళ్లలో హనుమకొండ జిల్లా పరిషత్‌కు మొత్తంగా రూ.7.06కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. ఇందులో రూ.3.24కోట్లు కేంద్రానివే కావడం ప్రస్తావనార్హం. 15వ ఆర్థిక సంఘం నిధులుగా కేంద్రం నుంచి రూ.3.24 కోట్ల నిధులు రాగా.. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా రూ.2.09కోట్లు విడుదల చేసింది. అంటే 2020 నుంచి 2024.. అంటే మొత్తం నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంటుగా రూ.2.09కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.1.73కోట్లు స్పెషల్ గ్రాంటుతో మొత్తంగా రూ.3.82కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపేసుకుంది. ఇంత తక్కువ స్థాయిలో నిధుల విడుదల జిల్లా పరిషత్ చరిత్రలోనే లేదు.

సరిపోని నిధులు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన నిధులు గతంలో ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపునకే అధికశాతం ఖర్చయ్యింది. ఈక్రమంలో విడుదలైన నిధులు ఎందుకూ సరిపోలేదు. నిధులతో మండలాలు, గ్రామాల్లో అభివృద్ధి సంగతి అటు ఉంచితే.. కనీసం పాలనాపరమైన ఖర్చులకు కూడా సరిపోని దుస్థితి జిల్లా పరిషత్‌కు ఎదురైంది. నిధుల కొరత వల్ల మండలాల్లో ప్రజల కనీస అవసరాలు కూడా తీర్చకుండా జిల్లా పరిషత్ పాలన ఉత్సవ విగ్రహంగా మారింది.

రూ.61 లక్షల బకాయిలు

ఇప్పటికీ జిల్లా పరిషత్ రూ.61లక్షల బకాయిలను వివిధ ప్రభుత్వ శాఖలకు చెల్లించాల్సి ఉంది. విద్యుత్, మునిసిపల్ శాఖకు పన్నులు, పెట్రోలు బంకులు ఇలా.. రూ.61 లక్షల బకాయిలు పడింది. జడ్పీ ఆధ్వర్యంలోని మడిగెల అద్దె నెలకు రూ.1.21లక్షలు ప్రధాన ఆదాయంగా మారడం జిల్లా పరిషత్ ఆర్థిక దివాళకు అద్దం పడుతోంది. ప్రతీ నెల సాధారణ ఖర్చులే రూ. 2లక్షలు మించుతుంటే ఆదాయం రూ.1.21లక్షలే కావడంతో అధికారులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి. జిల్లా పరిషత్‌కు ప్రధాన ఆదాయ వనరుల మార్గాలను ప్రభుత్వం మూసివేయడంతో సంవత్సరానికి జనరల్ ఫండ్ రూపంలో కూడా నిధులు రాక క్లిష్టమైంది. ఈ పరిస్థితుల్లో జిల్లా పరిషత్

మిగతా 8వ పేజీలో..

నేడు సర్వసభ్య సమావేశం

2019 జూలై 5న పాలకవర్గం కొలువుదీరగా.. జడ్పీ చైర్మన్‌గా డాక్టర్ ఎం.సుధీర్‌కుమార్ ఎంపికయ్యారు. అంటే గురువారానికి ఆ పాలకవర్గ పదవీ కాలం ఐదేళ్లు పూర్తి కానుండగా ఒకరోజు ముందుగానే బుధవారం చివరి జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఇదే రోజున సభ్యులను జిల్లా పరిషత్ అధికారగణం సన్మానం, వీడ్కోలు కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.

పదవుల కోసమే బీఆర్‌ఎస్‌పై విమర్శలు

- రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడితే సహించం
- కాంగ్రెస్ నాయకులపై బీఆర్‌ఎస్ నేతల ధ్వజం

రాంనగర్, జూలై 2: నామినేటెడ్ పదవుల కోసం కాంగ్రెస్ నేతలు స్థాయిని మరిచి బీఆర్‌ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్‌రావు ధ్వజమెత్తారు. మంగళవారం హనుమకొండలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాగేశ్వర్‌రావు మాట్లాడారు. తమ పార్టీపై, నేతలపై విమర్శలు చేసిన కాంగ్రెస్ నేతలు.. బీఆర్‌ఎస్‌లో లబ్ధిపొందిన వారేనని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మెప్పు పొందేందుకు తమ పార్టీపై విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి నగరానికి రావడం వల్ల కలిగిన ఫలితం ఏమిటని తమ పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలకు నగర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదన్నారు. నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలనే ఆలోచన కాంగ్రెస్‌కు లేదని నాగేశ్వర్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి కేవలం ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభానికి మాత్రమే వచ్చారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా బీఆర్‌ఎస్‌పై విమర్శలు మాని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని



విలేకర్ల సమావేశంలో పాల్గొన్న బీఆర్‌ఎస్ నేతలు

నాగేశ్వర్‌రావు సూచించారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు వీరేందర్ మాట్లాడుతూ.. తమ పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ తీసుకువచ్చిన నిధులతో పనులు చేయిస్తూ కాంగ్రెస్ నేతలు తామేదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ దాస్యం వినయభాస్కర్ మంజూరు చేయించినవేనన్నారు. తమది ప్రజాపాలన అని చాటుకుంటున్న కాంగ్రెస్.. అప్రజాస్వామిక పాలన సాగిస్తోందని వీరేందర్ ధ్వజమెత్తారు. ఈ విలేకర్ల సమావేశంలో నేతలు బి.రంజిత్‌రావు, నర్సింగ్, లోహితరాజు, రాజునాయక్, నార్లగిరి రమేశ్, ఉడతల సారంగపాణి, సంపత్‌రెడ్డి, బండి రజనీకాంత్, ప్రశాంత్, రంజిత్, రఘు, పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలి

- డీఎస్సీని రద్దు చేసి మెగా డీఎస్సీ నిర్వహించాలి
- నిరుద్యోగుల ఓటుతో గెలిచిన తీన్మార్ మల్లన్న జాడలేడు..
- బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి

హనుమకొండ టౌన్, జూలై 2: పార్టీ ఫిరాయింపులను పక్కకు పెట్టి ముందుగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యపై దృష్టి సారించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి సలహా ఇచ్చారు. మంగళవారం హంటర్‌రోడ్డులో జరిగిన విలేకరుల సమావేశంలో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7నెలలైనా ఇంకా హనీమూన్ పీరియడ్‌లా భావిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉన్నాయన్నారు. నిరుద్యోగ సమస్యను పారదోలుతానని చెప్పి అధికారం చేజిక్కుంచుకున్న రేవంత్‌రెడ్డి.. గ్రూప్-1, 2 పోస్టులను పెంచడం కానీ, మెగా డీఎస్సీ నిర్వహణ చేయడం కానీ లేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా జీవో 46ను రద్దు చేస్తామని భట్టి విక్రమార్క ప్రకటించి దాని ఊసెత్తడం లేదన్నారు. నిరుద్యోగ భృతి, 2 లక్షల ఉద్యోగాల విషయం మరిచేపోయారన్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ తర్వాత 1:100 పిలుస్తామని చెప్పి ఇప్పుడు 1:50 పిలుస్తాననడం మోసపూరితమన్నారు. నిరుద్యోగుల తరుపు మేమున్నామంటూ ప్రస్తుతం హడావిడి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ.. తమ హయాంలో చేసిన పాపాల సంగతేందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందేనని, ఇరు పార్టీలు నిరుద్యోగులను మోసం




మీడియాతో మాట్లాడుతున్న ప్రేమేందర్‌రెడ్డి

చేశాయన్నారు. నిరుద్యోగ సమస్యపై జూలై 5న బీజేపీ యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్‌ల ఎదుట ఆందోళనకు పార్టీ పిలుపునిచ్చిందన్నారు. సీఎం ఢిల్లీ చుట్టూ తిరగడం మాని రాష్ట్రంలోని పరిస్థితులను చక్కదిద్దాలన్నారు. రూ.2లక్షల రుణమాఫీ అని చెప్పి అధికారంలోకి వచ్చి.. ఇప్పుడు షరతులు వర్తిస్తాయని అనడం హాస్యాస్పదమని ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు వరికి రూ.500 బోనస్ ప్రకటించి ఇప్పుడు సన్నాలకు మాత్రమే అనడం విడ్డూరంగా ఉందన్నారు. రూ.4,000 పెన్షన్ ఇస్తామని విస్మరించారన్నారు నిరుద్యోగుల ఓట్లతో ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న నిరుద్యోగి దీక్ష చేస్తుంటే అటు వైపు కన్నెత్తి చూడటం లేదన్నారు. 8 లోక్‌సభ స్థానాల్లో విజయం ఇచ్చి మిగతా లోక్‌సభ స్థానాల్లో రెండోస్థానం ఇచ్చినందుకు ఓటర్లకు కృతజ్ఞత చెప్పేందుకు ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో కృతజ్ఞత సభలను ఏర్పాటు చేయబోతున్నట్లు పేర్కొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రైవేట్ ఆస్పత్రులపై కాకుండా ఎంజీఎం, సూపర్ స్పెషాలిటి ఆస్పత్రిపై దృష్టి సారించాలన్నారు, భూకబ్జాలను, రౌడీయిజాన్ని నిలువరిస్తానని చెప్పిన నాయిని రాజేందర్‌రెడ్డి.. అలాంటి వ్యక్తులను పార్టీలో చేర్చుకోవడం బంద్ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గురుమూర్తి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొండి జితేందర్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నర్మెట్ట శ్రీనువాస్, అసెంబ్లీ కన్వీనర్ సత్యనారాయణ, పర్వతగిరి మండల నాయకుడు శ్రీనువాస్ తదితరులు పాల్గొన్నారు.





కేయూ పీహెచ్‌డీ మలి విడత అడ్మిషన్లపై ఉత్కంఠ

- 80సీట్లేనా.. ఇంకా పెరుగుతాయా?
- అడ్మిషన్ల కోసం ఆశావహుల ఎదురుచూపు
- ప్రభుత్వానిదే తుది నిర్ణయమంటున్న వర్సిటీ అధికారులు



కేయూ క్యాంపస్, జూలై 2: కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ మలి విడత అడ్మిషన్లపై రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు గతంలో 80సీట్లకు అడ్మిషన్లు కల్పించాలని చెప్పింది. తాజాగా ఇప్పటి వరకు అన్ని విభాగాల్లో ఉన్న పీహెచ్‌డీ సీట్ల వివరాలను అడిగింది. దీంతో పీహెచ్‌డీ అడ్మిషన్ల ఎలా చేపడతారనే విషయంలో రోజు రోజుకు ఉత్కంఠ పెరుతుగుతోంది. వర్సిటీలో గత ఎన్నికల ముందు 2020-22 ఏడాదికి గాను వర్సిటీని అన్ని విభాగాల్లో పీహెచ్‌డీ ప్రవేశాల పరీక్షలు నిర్వహించి అడ్మిషన్లు కల్పించారు. అయితే పీహెచ్‌డీ అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. వర్సిటీ ప్రిన్సిపాల్ కార్యాలయంలో కంప్యూటర్లు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు. దీంతో విద్యార్థులపై ట్రాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేయడం రాష్ట్రవ్యాప్తంగా అప్పట్లో సంచలనం రేగింది. అదే క్రమంలో విద్యార్థులు కేయూ దూరవిద్య కేంద్రం ఎదుట నిరవధిక నిరహార దీక్షలు చేపట్టారు. వారి దీక్షలకు అప్పట్లో పార్టీలకతీతంగా నాయకులంతా సంఘీభావం ప్రకటించారు. ఆ సమయంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి విద్యార్థుల దీక్షా శిబిరాన్ని సందర్శించి వర్సిటీలో పీహెచ్‌డీ విద్యార్థులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేయూ విద్యార్థులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల సహకారంతో సీఎంని కలిసి తమకు న్యాయం చేయాలని విన్నవించారు.

పీహెచ్‌డీ అడ్మిషన్లపై ముందడుగు

కాకతీయ యూనివర్సిటీలో పీహెచ్‌డీ అడ్మిషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కమిటీని నియమించింది. కమిటీలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి నేతృత్వంలో త్రిమెన్ కమిటీని వేసి నిజ నిర్ధారణ చేశారు. కమిటీ సూచనల మేరకు పీహెచ్‌డీ అడ్మిషన్లు కాగా మిగిలిన సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల సమయం ముంచుకు రావడంతో వర్సిటీ అధికారులు ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో పీహెచ్‌డీ మలి విడత అడ్మిషన్లు జరగలేదు. తాజాగా కొత్తగా ఇన్‌చార్జ్ వీసీగా నియమితులైన వాకాటి కరుణ విద్యార్థుల పీహెచ్‌డీ మలి విడత అడ్మిషన్లపై దృష్టి పెట్టారు. కేటగిరి-1లో మిగిలిన సీట్లన్నీ కేటగిరి-2లోకి భర్తీ చేయకపోవడాన్ని గుర్తించారు. మిగిలిన సీట్లన్నీ వెంటనే మెరిట్ ప్రకారం భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని నిర్ణయించారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ నిర్ణయం

కేటగిరి-2లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి సంబంధించిన వర్సిటీ ఎగ్జిక్యూటీవ్ కమిటీలో నిర్ణయం తీసుకున్నారు. అయితే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి అధికారులు ఇటీవల కేటగిరి-1లో మిగిలిన సీట్లతోపాటు తాజాగా వర్సిటీలోని అన్ని విభాగాల్లో మొత్తంగా సీట్ల వివరాలను కావాలని అడిగారు. దీంతో పాత 80 సీట్ల వరకే అడ్మిషన్లు కల్పిస్తారా.. ఇప్పటి వరకు మిలిగిన సీట్లన్నింటికీ అడ్మిషన్లు కల్పిస్తారా అనేది సందేహంగా మారింది.

వర్సిటీ పీహెచ్‌డీలో మిగిలిన సీట్లివే..

కాకతీయ యూనివర్సిటీ ఈసీ నిర్ణయం మేరకు కేటగిరి -1లో మిలిగిన 80 సీట్ల వివరాలను వర్సిటీ అధికారులు రాష్ట్ర ఉన్నతవిద్య మండలి అధికారులకు అందజేశారు. వాటిలో సోషల్ సైన్స్‌లో 5, ఇంజనీరింగ్‌లో 10, ఫార్మసీలో 17, ఎడ్యుకేషన్ విభాగాల్లో ఖాళీలేవు. మిగతా సీట్లన్ని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో ఉన్నాయి. తాజా మళ్లీ ఇప్పుడూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు ఇప్పటి వరకు వర్సిటీలో పీహెచ్‌డీ సీట్లు ఎన్ని ఉన్నాయనే వివరాలు కావాలని లేఖలు పంపారు. వివరాలను అధికారులు అన్ని విభాగాల నుంచి సేకరించి తయారు చేస్తున్నారు. అయితే పాత 80సీట్లలో అడ్మిషన్లు కల్పిస్తారా.. తాజాగా తీసుకుంటున్నా వివరాల ప్రకారం అడ్మిషన్లు చేపడుతారా అనే అంశం సందేహంగా మారింది.

అడ్మిషన్లపై రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం

కేయూ మలి విడత పీహెచ్‌డీ అడ్మిషన్లపై కాకతీయ యూనివర్సిటీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయమని చెబుతున్నారు. 80 సీట్లకు అడ్మిషన్లు కల్పించాలా.. తాజాగా ఉన్న ఖాళీలను భర్తీ చేయాలా అనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర విద్యాశాఖ సీఎం రేవంత్‌రెడ్డి చేతుల్లోనే ఉందని, తుది నిర్ణయం ఆయనదేనని వర్సిటీలో చర్చ జరుగుతోంది. పీహెచ్‌డీ ఆశావహుల్లో రోజు రోజుకు అడ్మిషన్లపై ఉత్కంఠ పెరుగుతుండగా సీట్లు పెరిగితే తమకు అడ్మిషన్ వస్తుందని.. లేదంటే తమకు రాదని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఏదేమైనా త్వరగా అడ్మిషన్లు చేపడితే అర్హులకు న్యాయం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థుల ఆందోళన



కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థులు

వరంగల్ మెడికల్, జూలై 2: కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ అల్లైడ్ హెల్త్ సైన్స్ కోర్సులను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల చదువులను యూనివర్సిటీ గాలికి వదిలేసిందని అల్లైడ్ హెల్త్‌సైన్స్ విద్యార్థుల నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ.. కాళోజీ హెల్త్ యూనివర్సిటీ విద్యార్థులకు అల్మనాక్, అకడమిక్ క్యాలెండర్, సరైన కరిక్యులమ్ ప్రకటించకుండా, యూనివర్సిటీ అమలు చేయాల్సిన నిబంధనలు కూడా పట్టించుకోవడం లేదన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మొదటి బ్యాచ్‌లో పరీక్షలు రాస్తే కేవలం 25మంది ఉత్తీర్ణత సాధించారని, మిగిలిన వారంతా ఫెయిల్ అయ్యారని తెలిపారు. విద్యార్థుల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 700 మంది అల్లైడ్ హెల్త్ సైన్స్ విద్యార్థులతో కలిసి యూనివర్సిటీని ముట్టడించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన అల్లైడ్ హెల్త్ సైన్స్ కోర్సు నేడు అరకొర వసతులతో, క్లాస్‌రూమ్‌లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

అనంతరం విద్యార్థుల ప్రతినిధి బృందం సభ్యులు యూనివర్సిటీ రిజిస్ట్రార్ సంధ్యను కలిసి సమస్యలను విన్నవించారు. సానుకూలంగా స్పందించిన రిజిస్ట్రార్.. సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి మార్గం చూపుతామని హామీ ఇచ్చారు. దీంతో అల్లైడ్ హెల్త్ సైన్స్ విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, రాష్ట్ర సహాయ కార్యదర్శి దామర కిరణ్, కె.అశోక్, స్టానిల్, మంద శ్రీకాంత్, చుక్క ప్రశాంత్, యార ప్రశాంత్, లెనిన్ గువేరా, జస్వంత్, పరిమళ, వినోద్ కుమార్, శివ, కిషోర్, సింధు, శ్రీధర్, అన్వేష్, సాయికిరణ్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.

క్రమబద్ధీకరణ చేయాలి..

వరంగల్ మెడికల్, జూలై 2: ప్రభుత్వ వైద్య, ఆరోగ్య విభాగం జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) సేవలు అందజేస్తున్న ఉద్యోగుల సర్వీస్ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని జాతీయ ఆరోగ్య మిషన్ (ఏఐటీయూసీ అనుబంధం) కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా అన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏళ్లుగా పని చేస్తున్నా రెగ్యులరైజ్ ఉద్యోగుల సర్వీస్ అన్ని కేడర్లకు 510 జీవో వర్తింపజేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం కింద రెగ్యులర్ ఉద్యోగుల తరహాలో జీతభత్యాలు ఇవ్వాలన్నారు. ఎన్‌హెచ్‌ఎం కింద పని చేస్తున్న అన్ని కేడర్ల వారిగా సర్వీసును రెగ్యులర్ చేయాలని ఆయన కోరారు.





రాత్రి 8గంటలకు వర్సిటీ గేట్లు బంద్

ఆలోపే విద్యార్థులు క్యాంపస్‌కు చేరుకోవాలి..

కేయూ ఉన్నతాధికారుల ఉత్తర్వులు

కేయూ క్యాంపస్, జూలై 2: కాకతీయ యూనివర్సిటీలో హద్దు తప్పుతున్న వ్యవహారాలకు వర్సిటీ ఉన్నతాధికారులు చెక్ పెట్టారు. అర్ధరాత్రి బర్త్‌డే పార్టీలు, ఇతరత్రా వ్యవహారాలకు అడ్డుకట్ట వేసేందుకు వర్సిటీ అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు మంగళవారం కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు వెలువరించారు. రాత్రి 8గంటల వరకు వర్సిటీ రెండో గేటు మూసివేస్తామని, అలాగే రాత్రి 9 గంటల కల్లా వర్సిటీ మొదటి గేటును మూసివేస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు అయా సమయంలోనే వర్సిటీ లోనికి రావాలని స్పష్టం చేశారు. అలాగే బర్త్‌డే పార్టీల పేరుతో వర్సిటీ ఫుట్‌పాత్‌లపై కేక్ కట్ చేసుకుని విచ్చల విడిగా వ్యవహరించడం తగదని హెచ్చరించారు. బయటి వ్యక్తులు ఫొటోషూట్‌ల పేరుతో వర్సిటీల్లో అనుమతి లేకుండా తిరగడాన్ని నిషేధించారు. రాత్రి 9 గంటల వరకే బయట నుంచి భోజనం, ఇతరత్రా తినుబండారాలకు అనుమతి ఉంటుందన్నారు. నిర్ణీత సమయంలోనే ఫుడ్‌తో పాటు తినుబండారాల అర్డర్‌లు తీసుకోవాలని విద్యార్థులకు స్పష్టం చేశారు. అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది అడిగితే విద్యార్థులు తప్పనిసరిగా తమ గుర్తింపు కార్డులను చూపాల్సిందేనని పేర్కొన్నారు. విద్యార్థులందరితో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వర్సిటీలో అందరి భద్రత కోసమే ఆయా నిర్ణయాలు తీసుకున్నామని, అందరూ సహకరించాలని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి విజ్ఞప్తి చేశారు.

మతిస్థిమితం లేని మహిళ కుటుంబసభ్యులకు అప్పగింత

హనుమకొండ టౌన్, జూలై 2: మతిస్థిమితం లేని మహిళను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు హనుమకొండ ఇన్‌స్పెక్టర్ వై.సతీష్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం బోజెర్వు గ్రామానికి చెందిన ఇట్టబోయిన ఎల్లమ్మ రెండు నెలల నుంచి హనుమకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలో మతిస్థిమితం లేకుండా సంచరిస్తోంది. ఎల్లమ్మను చేరదీసి వివరాలు తెలుసుకొని యూనివర్శిటీ క్రాస్‌లో ఉంటున్న ఎల్లమ్మ కుమార్తె కవితకు మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో అప్పగించినట్లు సీఐ చెప్పారు.



ఎల్లమ్మను కుమార్తె కవితకు అప్పగిస్తున్న పోలీసులు

ములుగు జిల్లా పేరు మార్పు కోసం..

జిల్లాలో నేడు ప్రత్యేక గ్రామసభలు

ములుగు, జూలై 2: ములుగు జిల్లాకు సమ్మక్క, సారలమ్మ ములుగు జిల్లాగా నామకరణం చేసేందుకు బుధవారం ప్రత్యేక గ్రామసభలు నిర్వహించనున్నారు. ఈమేరకు పబ్లిక్ నోటీసును జారీ చేసిన కలెక్టర్ దివకర గ్రామసభల ఏర్పాటు కోసం పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ సభల్లో ప్రజల నుంచి అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా స్వీకరిస్తారు. అనంతరం జిల్లా పంచాయతీ అధికారికి నివేదికను సమర్పించనున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క ప్రతిపాదన మేరకు జిల్లా పేరు మార్పిడి ప్రక్రియను కలెక్టర్ యుద్ధప్రాతిపదిన చేపట్టారు. దీనిపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన కనిపిస్తోంది. బుధవారం జరిగే సభల్లో ప్రజలు 'సమ్మక్క, సారలమ్మ ములుగు జిల్లా'కు జైకొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

వనదేవతలు కొలువైన మేడారం అంతర్భాగంగా ఉన్న తాడ్వాయి మండలానికి ఇప్పటికే సమ్మక్క, సారలమ్మ తాడ్వాయి మండలంగా మార్పు చేశారు. 2018 మహాజాతర సమయంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గెజిట్‌ను జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టంలో భాగంగా తెలంగాణకు కేటాయించిన ములుగు జిల్లాకు మంజూరైన జాతీయ గిరిజన విశ్వవిద్యాలయానికి కూడా కేంద్ర ప్రభుత్వం సమ్మక్క, సారక్క పేరును పెట్టింది. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై నిర్మించిన బ్యారేజీకి సమ్మక్క బ్యారేజీగా గత ప్రభుత్వం నామకరణం చేసింది. అయితే.. మినీ కుంభమేళాగా ప్రసిద్ధికెక్కిన మేడారం జాతరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించాలనే ప్రజల చిరకాలవాంఛ మాత్రం నెరవేరలేదు. తల్లుల పేరు జిల్లాకు పెడుతుండటం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

శాతవాహన, గోల్కొండ రైళ్ల రద్దు


మూడోలైన్ పనులతో పలు రైళ్ల దారి మళ్లింపు

గిర్మాజీపేట, జూలై 2: విజయవాడ జంక్షన్‌లోని విజయవాడ- న్యూవెస్ట్ బ్లాక్ హట్ (ఎన్‌హెచ్‌బీహెచ్) మధ్య జరుగుతున్న మూడో లైన్ పనుల కారణంగా ఈనెల 5 నుంచి 10వ తేదీ వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ప్రకటన విడుదల చేసింది. వరంగల్ మీదుగా ప్రతీ రోజు సికింద్రాబాద్- గుంటూరు -సికింద్రాబాద్ మధ్య నడిచే గోల్కొండ ఎక్స్‌ప్రెస్ రైళ్లు (17201/ 17202)ఈనెల 5 నుంచి 10 వరకు రద్దు చేశారు.

అలాగే వరంగల్ మీదుగా ప్రతిరోజు సికింద్రాబాద్ - విజయవాడ - సికింద్రాబాద్ మధ్య శాతవాహన ఎక్స్‌ప్రెస్ (12713/ 12714) రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతీ రోజు డోర్నకల్- కాజీపేట - డోర్నకల్ మధ్య నడిచే ప్యాసింజర్ రైళ్లు కూడా 5 నుంచి 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వరంగల్, కాజీపేట మీదుగా వెళ్లే పలు రైళ్లను వరంగల్, కాజీపేట రాకుండా మళ్లించినట్లు అధికారులు తెలిపారు.

మరో బెర్త్ దక్కేనా?

మంత్రి వర్గ విస్తరణపై ఓరుగల్లు ఎమ్మెల్యేల్లో ఆశలు



(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)

సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో.. ఓరుగల్లు ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మహిళలకు అవకాశం కల్పించినా.. మరొకరికి బెర్త్ దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ఇదే జరిగితే తమకు అవకాశం వస్తుందన్న ఆశతో ఉన్న ఎమ్మెల్యేలు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఎస్టీ, బీసీ సామాజిక వర్గం వారే కావటంతో ఎస్సీ, జనరల్ కోటా నుంచి కేబినెట్‌లో చోటు దక్కించుకునేందుకు పలువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు జనరల్ కోటాలో వరంగల్ పశ్చిమ, పరకాల ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖలు కూడా మారుతాయని, ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉన్నట్లు జరుగుతుందన్న ప్రచారం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మంత్రివర్గ విస్తరణపై అందరిలోనూ ఆశలు

కేబినెట్ విస్తరణకు సీఎం రేవంత్ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో రెండుమూడు రోజుల్లో ఆరుగురిని తన మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఓరుగల్లుకు చెందిన పలువురు ఎమ్మెల్యేల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కాంగ్రెస్ నుంచి పదిమంది ఎమ్మెల్యేలు గత ఎన్నికల్లో విజయం సాధించారు. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ నుంచి గెలిచిన స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మినహా మిగతా 11మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు చెందన వారే ఉన్నారు. గత డిసెంబరు 7వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క ప్రమాణ స్వీకారం చేశారు. ఇక తర్వలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఓరుగల్లుకు మరో బెర్త్ దక్కుతుందనే సమాచారం నేపథ్యంలో సామాజికలెక్కలను తెరపైకి వస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరు మంత్రులు మహిళలు కావటంతో పాటు ఒకరు బీసీ, మరొకరు ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన నేతలు కావడంతో ఇతరసామాజికవర్గం నేతలు మంత్రి పదవిపై ఆశతో ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గంతోపాటు జనరల్ కోటా నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు మంత్రి పదవిని ఆశిస్తున్నారు.

తెరపైకి కడియంతో పాటు ఆ ఇద్దరు...

మంత్రివర్గంలో చోటుదక్కే వారి పేర్లలో ప్రధానంగా మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గతంలో ఉపముఖ్యమంత్రిగా, సాంఘిక, సంక్షేమశాఖ మంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న కడియం శ్రీహరి.. సీఎం రేవంత్‌రెడ్డి పిలుపుతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. తన కుమార్తెను ఎంపీగా కూడా గెలిపించుకున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కడియం శ్రీహరికి అధిష్ఠానం మంచి గుర్తింపునిస్తోంది. ఈ క్రమంలోనే కడియంను కెబినేట్‌లోకి తీసుకోవటం ద్వారా తన మంత్రివర్గం బలోపేతం అవుతుందన్న భావనలో సీఎం ఉన్నారనే చర్చ జరుగుతోంది. దీంతో పాటు మాదిగ ఉప కులం నుంచి మరొకరికి స్థానం కల్పించినట్లవుతుందని ఆయన లెక్కలు వేసుకుంటున్నారట. అయితే ఇప్పటికే కుమార్తెకు ఎంపీ టికెట్ ఇవ్వటంతో మళ్లీ ఆయనకు మంత్రి పదవి కూడా ఇస్తారా అనే చర్చ కూడా జరుగుతోంది.

● వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కూడా మంత్రి పదవి దక్కవచ్చుననే ప్రచారం జరుగుతోంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఆయన పాతికేళ్లకుపైగా కాంగ్రెస్‌కు సేవలు అందిస్తున్నారు. బీఆర్ఎస్ హయంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీని కాపాడుకున్నారనే పేరుంది. దీనికితోడు సీఎం రేవంత్‌రెడ్డితో సత్సంబంధాలు ఉండటంతో వరంగల్‌కు మరో బెర్త్ ఇస్తే నాయినికి అవకాశం రావచ్చనే చర్చ జరుగుతోంది.

● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కబోతోందని ప్రచారం జరుగుతోంది. నర్సంపేట నియోజకవర్గం నుంచి 1994, 1999, 2009లో మూడు పర్యాయాలు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2023లో కాంగ్రెస్‌లో చేరిన మూడు నెలల్లోనే పరకాల ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేవూరి ప్రకాశ్‌రెడ్డికి సామాజిక వర్గాల సమీకరణలతో ఒక్కసారి కూడా మంత్రిగా పని చేసే అవకాశం రాలేదు. దాంతో పాటు సీఎం రేవంత్‌రెడ్డితో ఉన్న అనుబంధంతో ఈసారి ఆయనకు మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో రేవూరి అనుచరులు ఉన్నారు.

● ఇక ఈ ముగ్గురితో పాటు 2014, 2023లో నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దొంతి మాధవరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. అయితే సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్ పర్యటనకు మాధవరెడ్డి దూరంగా ఉండటం చర్చనీయాంశంగా కావడం, ఆయనకు సీఎంతో సఖ్యత లేదన్న ప్రచారం జరగడం ఇబ్బందికరమేనన్న చర్చ జరుగుతోంది. తొలిసారి గెలిచిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ సీనియర్ నేత అయినప్పటికి సామాజిక సమీకరణలో మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.

అలాగే పాలకుర్తి ఎమ్మెల్యే యశ్వసినిరెడ్డి తొలిసారి గెలవటంతో పాటు రాజకీయాలకు కొత్త కావటంతో ఆమెకు అవకాశం ఉండకపోవచ్చునని తెలుస్తోంది. డోర్నకల్ ఎమ్మెల్యే రాంచంద్రునాయక్‌కు విప్‌గా బాధ్యతలు అప్పగించడం, మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ తొలిసారి ఎమ్మెల్యే కావడంతో పాటు సామాజిక సమీకరణలు వారికి కలిసి రాకపోవచ్చుననే చర్చ జరుగుతోంది.

మంత్రులు సురేఖ, సీతక్క శాఖల మార్పు?

ఓరుగల్లు నుంచి రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ, సీతక్కల శాఖల్లో మార్పు జరగవచ్చుననే ప్రచారం ఉంది. రేవంత్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణతో పాటు పలువురి శాఖలను కూడా మారుస్తారని.. ఈ క్రమంలో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధిశాఖ, మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రిగా ఉన్న ములుగు ఎమ్మెల్యే సీతక్కకు హోం శాఖ బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో నక్సలిజంలో పని చేసిన సీతక్కకు హోంశాఖ కేటాయిస్తారనే ప్రచారం ప్రజల్లో ఆసక్తిని రేపుతోంది. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమెకు హోం శాఖమంత్రి పదవి ఇస్తే.. ఉమ్మడి వరంగల్ చరిత్రలోనే గిరిజన మహిళకు హోంశాఖ ఇవ్వడం తొలిసారి అవుతుందన్న చర్చ జరుగుతోంది. అలాగే మరో మంత్రి కొండా సురేఖ ప్రస్తుతం దేవాదాయ శాఖతో పాటు అటవీశాఖ మంత్రిగా పని చేస్తున్నారు. సురేఖ సమర్థతకు ఈ రెండుశాఖలు సరిపోవటం లేదనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో సురేఖ శాఖల్లో కూడా మార్పు ఉంటుందని, ఆమెకు విద్యాశాఖ లేదా రెవెన్యూ శాఖల్లో ఏదైనా ఒకటి అప్పగించబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. మొత్తానికి సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రి విస్తరణతో పాటు మంత్రుల శాఖల మార్పుపై చేస్తున్న కసరత్తు ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉత్కంఠను రేపుతోంది.

రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ సభ్యుడిగా ప్రొఫెసర్ ఇస్తారీ ఎంపిక



కేయూ క్యాంపస్, జూలై 2: లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీకు డాక్టర్ మామిడాల ఇస్తారీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు మంగళవారం రాయల్ సొసైటీ ఆఫ్ బయోలజీ లండన్ నుంచి ఈ మెయిల్ ద్వారా సమాచారం వచ్చిందని కేయూ జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ మామిడాల ఇస్తారీ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా బయోలజీ విభాగంలో పరిశోధనలు గావించే ప్రొఫెసర్లు దీనికి సభ్యులుగా ఎన్నికవుతారు. కాకతీయ యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇస్తారీ... రాయల్ సొసైటీ ఆఫ్ బయోలజీ సభ్యుడిగా ఎన్నికవడంతో వర్సిటీ ప్రొఫెసర్లు పలువురు అయనను అభినందించారు. డాక్టర్ ఇస్తారీ ఇప్పటికే 100కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించారు. నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్సు లాంటి అంతర్జాతీయ జర్నల్స్‌లో కూడా గతంలో డాక్టర్ ఇస్తారీ పరిశోధనా పత్రాలు ప్రచురించారు. ఇప్పటి వరకు 10 మంది విద్యార్థులు డాక్టర్ ఇస్తారీ వద్ద పీహెచ్‌డీ పూర్తి చేశారు. అమెరికాలో సీవీ రామన్ ఫెల్లోషిప్ ద్వారా పీడీఎఫ్ పూర్తి చేశారు. చైనా, స్పెయిన్, మాలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లోని వివిధ యూనివర్సిటీలో పరిశోధనా పత్రాలను ప్రచురించారు.

నేడు, రేపు క్రీడా వసతి గృహ ప్రవేశాలకు ఎంపికలు

వరంగల్ స్పోర్ట్స్, జూలై 2: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (సాట్) ఆదేశాల మేరకు హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం (జేఎన్ఎస్)లోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో ప్రవేశాలకు బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు విద్యార్థులకు ఎంపిక పోటీలను నిర్వహించనున్నట్లు డీవైఎస్‌వో జి.అశోక్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జేఎన్ఎస్‌లోని ప్రాంతీయ క్రీడా వసతి గృహంలో గతంలో ఉన్న అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్, హ్యాండ్‌బాల్ క్రీడలతో పాటు ఇటీవల మరో రెండు స్విమ్మింగ్, రెజ్లింగ్ క్రీడలకు అనుమతులు లభించడంతో మొత్తం 5క్రీడాంశాల్లో 12నుంచి 16 యేళ్ల మధ్య వయస్సు కలిగిన బాలబాలికలు ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు. జిమ్నాస్టిక్స్‌లో 10నుంచి 12 యేళ్ల మధ్య వయస్సు కలిగిన బాలబాలికలు, స్విమ్మింగ్‌లో 10నుంచి 12 యేళ్ల మధ్య వయస్సు కలిగిన బాలురకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు. అథ్లెటిక్స్‌లో 12 యేళ్ల నుంచి 16 యేళ్ల మధ్య వయస్సున్న బాలబాలికలు, హ్యాండ్‌బాల్, రెజ్లింగ్ క్రీడాంశాల్లో 12నుంచి 16 యేళ్ల మధ్య వయస్సు కలిగిన బాలురకు ఈ ఎంపిక పోటీల్లో అవకాశం ఉంటుదన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన బాలబాలికలు ఎంపిక పోటీలకు హాజరుకావొచ్చన్నారు. ప్రతిభ ఆధారంగా వసతి గృహంలో చేరేందుకు అవకాశం ఉంటుదని తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన బాల బాలికలు జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌కార్డు, 10పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, ఒరిజినల్, రెండు సెట్ల జిరాక్స్ కాపీలను వెంట తీసుకొని బుధవారం హనుమకొండ జేఎన్ఎస్‌లో రిపోర్టు చేయాలని అశోక్‌కుమార్ సూచించారు. మరిన్ని వివరాలకు డీఎస్ఏ కోచ్‌లు శ్రీమన్నారాయణ సెల్-9182854789, జిమ్నాస్టిక్స్ కోచ్ దేవిక సెల్- 8099 593913, హ్యాండ్‌బాల్ కోచ్ విష్ణువర్ధన్ సెల్- 7386469301, స్విమ్మింగ్ కోచ్ నవీన్ సెల్-9912355802, రెజ్లింగ్ కోచ్ రాజు సెల్- 9182854789 నెంబర్లలో సంప్రదించాలని అశోక్‌కుమార్ పేర్కొన్నారు.

పాలిటెక్నిక్ లెక్చరర్స్ అసోసియేషన్ కార్యవర్గం



నర్సయ్యగౌడ్ దంపతులను సత్కరిస్తున్న అసోసియేషన్ సభ్యులు

వరంగల్ ఎడ్యుకేషన్, జూలై 2: తెలంగాణ గెజిటెడ్ పాలిటెక్నిక్ ఆల్ లెక్చరర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం హైదరాబాద్‌లో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సికింద్రాబాద్‌లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యవర్గ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా నర్సయ్య గౌడ్, అధ్యక్షుడిగా డాక్టకర్ కేఎస్. చక్రవర్తి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా డాక్టర్ వెంకటేశ్వర్లు, జనరల్ సెక్రెటరీగా వై. కృష్ణ, ట్రెజరర్‌గా బి. రాజా, అసోసియేట్ ప్రెసిడెంట్లుగా సురేష్, శ్రవణ్‌కుమార్, రవి పవార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీగా డాక్టర్ ఎం.రవి, ఆర్గనైజర్లుగా సర్వేష్, రాజేందర్, డి.శ్రీనివాస్, కె.శ్రీనివాస్, రాజ్‌కుమార్, నరేష్ తదితరులు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉద్యోగ విరమణ పొందిన అసోసియేషన్ అధ్యక్షుడు నర్సయ్య గౌడ్ దంపతులను సత్కరించారు.

మాదిగలను మోసం చేస్తున్న కేంద్రం

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇల్లందుల రాజేష్‌ఖన్నా



అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలను ఆవిష్కరిస్తున్న నేతలు

వడ్డెపల్లి, జూలై 2: ఎస్సీల వర్గీకరణ అంశాన్ని పరిష్కరించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాదిగ సమాజాన్ని మోసం చేస్తోందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి, జిల్లా అధ్యక్షుడు ఇల్లందుల రాజేష్‌ఖన్నా విమర్శించారు. ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద ఉదయం 10 గంటల నుంచి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చేపట్టే నిరసన దీక్షకు సంబంధించిన కరపత్రాలను మంగళవారం హనుమకొండలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఇల్లందుల రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. 30 ఏళ్ల దండోరా ఉద్యమ ప్రయాణం తర్వాత పండగల సంబరాలు చేసుకునే సమయంలో హక్కులు లభించక బిక్కటిల్లి నిరసనకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని నమ్మబలికి మాదిగల జీవితాలతో చెలగాటమాడుతోందని దుయ్యబట్టారు. మాదిగల చిరకాల వాంఛ ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని లేకుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల7న జరిగే వంగపల్లి శ్రీనివాస్ మాదిగ దీక్షకు మాదిగలు, ఉప కులాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర, జిల్లా నేతలు సిలువేరు సుధాకర్, అంబాల చక్రపాణి, జన్ను సంజీవ్, మాస్ ప్రవీణ్, గిన్నారపు అనిల్‌కుమార్, రాజశేఖర్, హనుమకొండ సతీష్, జన్ను కిరణ్, బొట్ల బన్ని, హనుమకొండ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.

అప్పు ఇచ్చిన వ్యక్తి చేసిన అవమానం భరించలేక..

● పురుగుల మందుతాగి డోజర్ యజమాని ఆత్మహత్య ● మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఘటన



గూడూరులో రాస్తారోకో చేస్తున్న సోమ బంధువులు, కుటుంబసభ్యులు



జర్పుల సోమ (ఫైల్)

గూడూరు (మహబూబాబాద్ జిల్లా), జూలై 2 : తనకు అప్పు ఇచ్చిన వ్యక్తి చేసిన అవమానం భరించలేక డోజర్ యజమాని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం తేజావత్ రాంసింగ్ తండా శివారు నల్లబోడుతండాలో మంగళవారం జరిగింది. గూడూరు ఎస్ఐ నగేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నల్లబోడు తండాకు చెందిన జర్పుల సోమ (38) డోజర్ వాహనాన్ని కొనుక్కొని సొంతంగా నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత అవసరాల కోసమంటూ మండలంలోని గుండెంగ గ్రామ శివారు ముత్యాలమ్మతండాకు చెందిన భూక్య శ్రీనివాస్ వద్ద కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నాడు. మంగళవారం సోమ ఇదే మండలంలోని మట్టెవాడ గ్రామపరిధిలో డోజర్‌తో పనులు చేస్తుండగా భూక్య శ్రీనివాస్.. బాను, చించావత్ రమేష్, దారావత్ సంతోష్‌తో కలిసి అక్కడికి వచ్చాడు. తవ వద్ద చేసిన అప్పు ఎప్పుడు తీరుస్తావని సోమను అడిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటమాట పెరిగింది. శ్రీనివాస్.. సోమను దూషించడంతో పాటు, చేయికూడా చేసుకున్నారు. దాంతో తనకు అవమానం జరిగిందని మనోవేదన చెందిన సోమ మట్టెవాడ క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా డు. సోమకు భార్య సరోజ, కుమారుడు నరేష్, కుమార్తె నందిని ఉన్నారు. సరోజ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ నగేష్ తెలిపారు. అయితే ఆత్మహత్య చేసుకున్న సోమ కుటుంబాన్ని ఆదుకోవాలని అతడి బంధువులు, తండావాసులు గూడూరు మండల కేంద్రంలో ఆందోళన చేపట్టగా.. ఎస్ఐ సర్దిచెప్పడంతో వారు శాంతించారు.

కాటారం మండలంలో మహిళ ఆత్మహత్య

కాటారం, జూలై 2: కాటారం మండలం గుమ్మళ్లపల్లికి చెందిన కంక ణాల లక్ష్మి(46), రాజయ్య దంపతులు తమకున్న నాలుగెకరాల్లో పత్తి పంట సాగుచేస్తు న్నారు. గతేడాది భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడులు రాక సుమారు రూ.4లక్షల అప్పు అయింది. దానికి తోడు ఇటీవల వారి కుమార్తె మృతి చెందింది. ఓ వైపు అప్పులు.. మరోవైపు కూతురి మరణంతో మనోవేదన చెందుతున్న లక్ష్మి సోమవారం ఆమె ఇంట్లోని గడ్డి మందుతాగింది. గమనించిన భర్త తొలుత మహదేవపూర్ సీహెచ్‌సీకి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మి మంగళవారం మృతి చెందింది.

విద్యుత్ ఉత్పత్తిలో కేటీపీపీ ముందంజ

● 200 రోజులపాటు నాన్‌స్టాప్ ప్రొడక్షన్ ● 85శాతం పీఎల్ఎఫ్‌తో 600 మెగావాట్ల ఉత్పత్తి



కేటీపీపీలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్న ఇంజనీరింగ్ ఉద్యోగులు

గణపురం, జూలై 2: జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ) నిరంతర విద్యుత్ ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. కేటీపీపీలో మొదటి దశ 500మెగావాట్లు, రెండో దశ 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. దేశంలో ఉన్న 600మెగావాట్ల ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 200 రోజుల వరకు నాన్‌స్టాప్ ఉత్పత్తి చేసిన థర్మల్ కేంద్రాలు ఏవీ లేవు. గతంలో జైపూర్‌లో సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 600 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు 194 రోజుల రికార్డు సృష్టించగా దాన్ని కేటీపీపీ ప్రాజెక్టు రెండో దశ బ్రేక్ చేసిందని ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు.. 85శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్ఎఫ్)తో ప్రాజెక్టులో మంగళవారం ఉదయం 10.30 గంటల వరకు 200 రోజుల పాటు నిర్విరామ విద్యుత్ ఉత్పత్తి కొనసాగిందని తెలిపారు. దీనిపై కేటీపీపీలో సంబరాలు జరిగాయి. ఈ సందర్భంగా సీఈ సిద్ధయ్య కేక్ కట్ చేశారు. ప్రాజెక్టు చరిత్రలో ఇదే తొలిసారిగా నిరంతర విద్యుత్ కొనసాగిందని అన్నారు.

బైక్‌ను ఢీకొట్టిన కారు - వృద్ధురాలి మృతి



మృతిచెందిన కన్నె మల్లమ్మ

చిలుపూర్, జూలై 2 : ముందుగా వెళ్తున్న బైక్‌ను ప్రమాదవశాత్తు వెనుక నుంచి గుర్తు తెలియని కారు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన జనగామ జిల్లా చిల్పూరు మండలంలోని చిన్నపెండ్యాల సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. ఎస్సై ముత్యం రాజేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. బచ్చన్నపేట మండలంలోని నాగిరెడ్డిపల్లికి చెందిన కన్నె శివలింగం అతడి తల్లి మల్లమ్మ (60)తో కలిసి ఐనవోలు దేవస్థానానికి బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో అదేమార్గంలో హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపు వేగంగా వెళ్తున్న కారు, ముందుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మల్లమ్మతో పాటు, స్వల్పంగా గాయపడ్డ శివలింగంను చికిత్స నిమిత్తం స్థానికులు 108 సాయంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మార్గమధ్యంలోనే మల్లమ్మ మృతి చెందింది. మృతురాలి పెద్ద కుమారుడు కన్నె రాజలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

రాష్ట్ర మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్‌సింగ్‌పై కేసు

హనుమకొండ టౌన్, జులై 2: పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన రాష్ట్ర మైనారిటీ కమిషన్ మెంబర్ దర్శన్‌సింగ్‌తో పాటు భల్జిత్ సింగ్, మరికొంత మందిపై కేసు నమోదు చేసినట్లు హనుమకొండ ఇన్స్‌పెక్టర్ వై.సతీష్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జూన్ 30న అర్ధరాత్రి హనుమకొండ చౌరస్తాలో దర్శన్‌సింగ్, మరికొంత మంది మరణాయుధాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుళ్ల మధుసూదన్, మౌలాలీకి పట్టుబడ్డారు. అక్కడి నుంచి వెళ్లిపోవాలని విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది ఆదేశించినప్పటికీ వినకుండా అక్కడే ఉండి ప్రజలకు ఇబ్బంది కలిగించారన్నారు. విధులకు ఆటంకం కలిగించారని బ్లూకోల్ట్స్ సిబ్బంది మంగళవారం ఫిర్యాదు చేయగా దర్శన్ సింగ్‌తోపాటు మరికొంత మందిపై కొత్తచట్టాల ప్రకారం పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

ఈ నెల 10న విద్యుత్ పోల్ క్లైంబింగ్ పరీక్ష

హనుమకొండ టౌన్, జులై 2: ఈనెల 10న ములుగు రోడ్డులోని ఉత్తర విద్యుత్ శిక్షణ సంస్థ (ఎన్‌పీటీఐ)లో జరిగే జేఎల్ఎం విద్యుత్ పోల్ క్లైంబింగ్ పరీక్షకు ఉమ్మడి జిల్లాలోని అర్హులు ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ సూపరింటెండెంట్ కె.వెంకటరమణ పేర్కొన్నారు. హైకోర్టు ఆదేశాలతో అర్హులైన అభ్యర్థులకు ఇప్పటికే సమాచారం చేరవేశారని, వారి జాబితాను సర్కిల్ ఆఫీస్‌లోని నోటీస్‌బోర్డులో అందుబాటులో ఉంచామన్నారు. నిర్వహణ పూర్తిపారదర్శకంగా జరుగతాయని, అభ్యర్థులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు.

రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక



క్రీడాకారులతో కోచ్ శ్రీధర్‌రావు

వరంగల్ కార్పొరేషన్, జూలై 2: మహబూబ్‌నగర్ జిల్లాలో ఈ నెల 6 నుంచి 9 వరకు జరిగే యోనెక్స్ పదో రాష్ట్రస్థాయి అండర్-19 బాలికల బ్యాడ్మింటన్ పోటీలకు వరంగల్ నగర పాలక సంస్థ ఇండోర్ స్టేడియం క్రీడాకారులు ఎంపికైనట్టు బ్యాడ్మింటన్ కోచ్ మాడిశెట్టి శ్రీధర్‌రావు తెలిపారు. మంగళవారం ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయిలో ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారుల్లో సుకృతి, పూజిక ఎంపికయ్యారు. రాష్ట్రస్థాయికి ఎంపికైన క్రీడాకారులను బల్దియా స్పోర్ట్స్ డైరెక్టర్ శంకర్‌లింగం, కోచ్ శ్రీధర్‌రావుతోపాటు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.

పాత పద్ధతిలోనే పర్మిట్లు ఇవ్వాలి..

మంత్రి కొండా సురేఖను కలవనున్న సామిల్లర్లు

రెడ్డికాలనీ, జూలై 2: పాత పద్ధతిలోనే కర్రకు సంబంధించిన పర్మిట్లు ఇవ్వాలని, కొత్తగా నిర్వహిస్తున్న ఆన్‌లైన్ పద్ధతి వల్ల ఆలస్యం జరిగి కర్ర వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వరంగల్ సామిల్లర్ల అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరంగల్ జిల్లా సామిల్లర్ల అసోసియేషన్ సమావేశం ములుగురోడ్‌లోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో జరిగింది. జూన్ 1వ తేదీ నుంచి కొత్తగా అమలు చేస్తున్న ఆన్‌లైన్ పర్మిట్ల పద్ధతి నెల రోజుల్లోనే విఫలమైనట్లుగా తేల్చారు. అంతకుముందు నిర్వహించిన ఆన్‌లైన్ పర్మిట్ల పద్ధతి నెల రోజుల్లోనే విఫలమైనట్లుగా తేల్చారు. అంతకుముందు నిర్వహించిన ఆన్‌లైన్ సేల్ తరహాలోనే ఈ పద్ధతిలో కూడా అనేక సమస్యలు వచ్చాయని వాటి వల్ల పర్మిట్లకు ఆలస్యం జరిగిందన్నారు. కట్టెకోత మిషన్ నిర్వాహకులకు ఆన్‌లైన్ పద్ధతిపై అవగాహన లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల పర్మిట్లు ఆలస్యం అవుతున్నాయని పేర్కొన్నారు. పాత పద్ధతినే కొనసాగించాలని సామిల్లర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై అటవీశాఖ మంత్రి కొండా సురేఖను త్వరలోనే కలవనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా సామిల్లర్ల అసోసియేషన్, హనుమకొండ, వరంగల్, కాజీపేట నగర అసోసియేషన్ ప్రతినిధులు గడ్డం చంద్రమౌళి, సతీష్, సుదర్శన్, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.



సమావేశమైన సామిల్లర్లు



జడ్పీ మ..మ..

(5వ పేజీ తరువాయి)

పాలన అంతకంతకు కుదించుకుపోయింది.

మొత్తం 23 సమావేశాలు

జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువదీరిన నాటి నుంచి ఐదేళ్లలో ఇప్పటి వరకు 22 సర్వసభ్య సమావేశాలు జరిగాయి. జూలై 3న జరిగే చివరి సర్వసభ్య సమావేశంతో మొత్తంగా 23 సమావేశాలను పాలకవర్గం నిర్వహించినట్లు అవుతుంది. సమావేశాలన్నీ కూడా మొక్కుబడిగానే సాగాయి. నిధులు, అభివృద్ధి అంశాలు లేకపోవడంతో ఉన్న ఏడుగురు జడ్పీటీసీలు కూడా సమావేశాలనకు హాజరు కాని పరిస్థితి. పూర్తి కోరం లేక వెలవెలబోయిన సమావేశాలూ ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు జిల్లా పరిషత్‌పాలన అధ్వాన్నంగా మారడంతో చివరకు కలెక్టర్ కూడా సమావేశాలకు హాజరు కాని సందర్భాలు నెలకొన్నాయి. మొత్తంగా జిల్లా పరిషత్ ఐదేళ్ల పాలన అంతా శూన్యంగానే మారింది.

నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే లక్ష్యం

స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి



వేలేరులో ప్రజాప్రతినిధులను సన్మానిస్తున్న ఎమ్మెల్యే కడియం

వేలేరు(ధర్మసాగర్), జూలై 2: నాణ్యమైన విద్య, వైద్యం అందించడమే తమ లక్ష్యమని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం వేలేరు మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ, సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన వేలేరు మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు. త్వరలో మండల సమీకృత కార్యాలయ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తోందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వేలేరు మండలానికి రూ.104కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరైందని, త్వరలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పనులు పూర్తి చేసి వచ్చే ఖరీఫ్ నాటికి ప్రతీ ఎకరానికి సాగు నీరు అందిస్తామన్నారు. వేలేరు, పీచర, మద్దెలగూడం మీదగా శాలపల్లి వరకు రోడ్డు అధ్వానంగా ఉందని, త్వరలో డబుల్ రోడ్డు నిర్మాణం చేయనున్నట్టు ఆయన తెలిపారు. మండల కేంద్రంలోని బాలుర గురుకుల హాస్టల్, కేజీబీ బాలికల హాస్టల్‌ను ఆయన తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం 46 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.

రైతుల అభిప్రాయాలను చేరవేస్తాం

జిల్లా సహకార అధికారి నాగేశ్వర్‌రావు



మాట్లాడుతున్న డీసీవో

రాంనగర్, జూలై 2: రైతుల అభిప్రాయం మేరకు రైతు భరోసా పథకంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని జిల్లా సహకార అధికారి నాగేశ్వర్‌రావు తెలిపారు. మంగళవారం హసన్‌పర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ బిల్లా ఉదయ్‌కుమార్ అధ్యక్షతన రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయ సేకరణ సమావేశం జరిగింది. 10 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా వర్తింపచేయాలని, ఆదాయ పన్ను చెల్లించే వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు రైతు భరోసా ఇవ్వవద్దని పలువురు రైతులు వారి అభిప్రాయాన్ని ఈ సందర్భంగా తెలిపారు. సాగుకు పనికిరాని భూములకు, ఇంటి నిర్మాణం జరిగిన తర్వాత మిగిలిన భూములకు, రియల్ ఎస్టేట్ లేఅవుట్, నాన్ లేఅవుట్‌లకు వర్తింప చేయకూడదన్నారు. అనంతరం జిల్లా సహకార అధికారి నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. రైతులు తెలిపిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి అనురాధ, పీఏసీఎస్ డైరెక్టర్లు వీసం కరుణాకర్, రమేశ్, బండ రవిందర్‌రెడ్డి, జానకి, విజేందర్, సీఈవో శ్రీనివాస్‌రెడ్డి, నోడల్ అధికారి సత్యానందం, తదితరులు పాల్గొన్నారు.

ఢీ అంటే ఢీ

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణంపై ఎమ్మెల్యే నాయిని అభ్యంతరం

నిబంధనలు ఉల్లంఘించారని కలెక్టర్‌కు ఫిర్యాదు

నోటీసులిచ్చిన మున్సిపల్ అధికారులు.. సమాధానం చెప్పని బీఆర్ఎస్

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కొనసాగుతున్న పోరు



పక్కపక్కనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు

రాంనగర్, జూలై 2: వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం పక్కపక్కనే ఉండటం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య చిచ్చురేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నిబంధనలు విస్మరించి పార్టీ కార్యాలయం నిర్మించిందనే ఆరోపణలు ఉన్నాయి. నల్లగొండలో నిబంధనల అతిక్రమించారని ఆ జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేయించేందుకు సిద్ధమయ్యారు. అదే బాటలో జిల్లా కాంగ్రెస్ నేతలు సైతం బీఆర్ఎస్ కార్యాలయం కూల్చివేతపై కన్నేసినట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి.. బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చివేయించేందుకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం సాగుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నాడు బీఆర్ఎస్ నిబంధనలు తుంగలో తొక్కి కార్యాలయం నిర్మిస్తే.. అయితే అదే నిబంధనలను సాకుగా చూపి కూల్చి వేయించేందుకు కాంగ్రెస్ సిద్ధమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

చౌకగా స్థలం కొనుగోలు

బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయల విలువ చేసే నగర నడిబొడ్డున ఉన్న ఎకరం స్థలం కేవలం రూ.4లక్షలకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని కారుచౌకగా కొనుగోలు చేసిన ఈ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ నిర్మాణాన్ని కిందటేడు మే మాసంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించారు. రెండు పర్యాయాలు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా దాస్యం వినయభాస్కర్ విజయం సాధిం చారు. దీంతో పక్కపక్కనే ఎమ్మెల్యే క్యాంపు కార్యాల యంతో పాటు పార్టీ జిల్లా కార్యాలయం నిర్మించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందిన దాస్యం వినయ భాస్కర్.. క్యాంపు కార్యాలయం ఖాళీ చేశారు. ప్రస్తు తం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడి గా కొనసాగుతున్నారు. రోజూ కార్యాలయంలో ఏదో ఒక కార్యక్రమం నిర్వహి స్తున్నారు. నిత్యం బీఆర్ఎస్ శ్రేణులతో కార్యాలయం సందడిగా ఉంటోంది.

కూల్చి వేయించేందుకు పావులు

అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఓటమి చెందిన వినయభాస్కర్ క్యాంపు కార్యాలయం ఖాళీ చేశారు. క్యాంపు కార్యాలయంలో చేరిన నాయిని.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఖాళీ చేయించే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. క్యాంపు కార్యాలయంలో చేరిన రోజే నాయిని రాజేందర్‌రెడ్డి అనుచరులు క్యాంపు కార్యాలయంలోని శిలాఫలకాన్ని పగులగొట్టడం వివాదాస్పదంగా మారింది. పార్కు స్థలంలో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారని? అనుమతులు లేకుండా భవనం నిర్మించారని నాయిని రాజేందర్‌రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యా దు చేశారు. శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని వరంగల్ పోలీస్ కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేశారు.

నోటీసులు జారీ

ఎమ్మెల్యే నాయిని ఫిర్యాదుతో స్పందించిన మున్సిపల్ అధికారులు.. రెండు రోజుల కిందట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయభాస్కర్‌కు నోటీసులు జారీ చేశారు. కార్యాలయానికి స్థలం కేటాయింపు, భవన అనుమతుల పత్రాలు మూడురోజుల్లో అందించాలని నోటీసులో పేర్కొన్నారు. లేదంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని నోటీసులో పేర్కొన్నారు. అయితే నోటీసులకు దాస్యం వినయభాస్కర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలిసింది.

కాగా, నిబంధనలకు విరుద్ధంగా పార్కు స్థలం కేటాయింపు, భవన నిర్మాణానికి అనుమతులు లేవనే కారణం చూపుతూ కూల్చివేయించేందుకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అయితే బీఆర్ఎస్ సైతం కాంగ్రెస్ చర్యలను ప్రతిఘటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అవసరమైతే కోర్టుకు వెళ్లాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇదిలా వుండగా, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సైతం ప్రభుత్వ స్థలంలోనే నిర్మించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓ న్యాయం, బీఆర్ఎస్‌కు ఓ న్యాయమా? అని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం పక్కపక్కనే ఉండటం రెండు పార్టీల మధ్య కారుచిచ్చు రేపుతోంది.

రేపు ఎల్బీ కళాశాల స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు



స్వర్ణోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలు విడుదల చేస్తున్న కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ

హనుమకొండ కలెక్టరేట్, జూలై2: వరంగల్ ములుగురోడ్‌లో ఉన్న లాల్ బహదూర్(ఎల్బీ) కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు రేపు(గురువారం) నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్‌రావు తెలిపారు. కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వర్ణోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఎల్బీ కళాశాల స్థాపించి 50 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఈ యేడు నిర్వహించినట్లు తెలిపారు. ఈ స్వర్ణోత్సవ ముగింపు వేడుకలను గురువారం నిర్వహిస్తున్నామని, వేడుకలకు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ వేడుకలకు ఎల్బీ కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కళాశాల ఎన్‌సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్టర్ ఎం.సదానందం, స్వర్ణోత్సవ వేడుకల గేమ్స్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్, కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ సుధాకర్, సీనియర్ లెక్చరర్ మధుకర్‌రావు పాల్గొన్నారు.

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

హనుమకొండ టౌన్, జూలై 2: విద్యుత్ మరమ్మతుల దృష్ట్యా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా జరగదని హనుమకొండ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. వెస్ట్‌సిటీ సబ్‌స్టేషన్ పరిధిలోని బాపూజీనగర్, ప్రసాద్ ఆస్పత్రి ఏరియాలో ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, నక్కలగుట్ట సబ్‌స్టేసన్ పరిధిలోని పోలీస్‌హెడ్‌క్వార్టర్స్, రాంనగర్, గోకుల్‌నగర్ ఏరియాలో ఉదయం 8.30 నుంచి 11.30 వరకు విద్యుత్ సరఫరా జరగదని డీఈ తెలిపారు.

నేడు సొసైటీలో అత్యవసర సర్వసభ్య సమావేశం

ఐనవోలు, జూలై 2: నందనం రైతు సేవా సహకార సంఘం అత్యవసర సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు సంఘం సీఈవో కోతి సంపత్ తెలిపారు. ఈ సమావేశంలో రైతు భరోసాపై సూచలను, సలహాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, సొసైటీ పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొననున్నారు.

ప్రభుత్వ ఐటీఐలో చెట్ల వేలం

వరంగల్ ఎడ్యుకేషన్, జూలై 2: ములుగురోడ్‌లోని ప్రభుత్వ ఐటీఐలో ఉన్న చెట్లను తొగించేందుకు వేలం నిర్వహిస్తున్నట్లు ఐటీఐ ప్రిన్సిపాల్ ఎల్. జుమ్లానాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం వరంగల్ ప్రభుత్వ ఐటీఐలను ఏటీసీలుగా మార్పు చేసిన క్రమంలో భవనాల నిర్మాణాల్లో భాగంగా చెట్లను తీసేశామని, ఆ చెట్లను తొలగించేందుకు ఈ నెల 6న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆసక్తిగల వారు వేలంలో పాల్గొనాలని కోరారు.

ఆస్పత్రులు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి

వరంగల్ మెడికల్, జూలై 2: జిల్లాలో ఉన్న ప్రభుత్వ ప్రయివేట్ ఆస్పత్రులు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ - 2010 నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతీ ప్రయివేట్ ఆస్పత్రి, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు తప్పకుండా తెలుగు, ఇంగ్లీషు భాషలల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. అర్హత లేని డాక్టర్లుగా చెలామణి అవుతూ వైద్యం చేస్తున్నట్లు అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే క్రిమినల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు.

గుట్కా పట్టివేత

వరంగల్ క్రైం, జూలై 2: గుట్కా విక్రయిస్తున్న కిరాణా షాపులపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. మంగళవారం దాడులు చేసిన పోలీసులు కాజీపేటలో కిరాణ షాపు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ నుంచి రూ.18 వేల గుట్కా ప్యాకెట్లు, వరంగల్ ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత బీట్‌బజార్‌లో కిరాణ షాపు నిర్వాహకుడు రాము నుంచి రూ.45వేల విలువ కలిగిన గుట్కాను స్వాధీనం చేసుకున్నారు. విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ధృవీకరించారు.

'ఉపాధి హామీ'లో కూలీలు భాగస్వాములు కావాలి

ధర్మసాగర్, జూలై 2: జాతీయ ఉపాధిహామీ పథకంలో కూలీలు భాగ స్వాములు కావాలని డీఆర్‌డీవో పీడీ నాగపద్మజ అన్నారు. మంగళవారం ధర్మసాగర్ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 15వ సామాజిక తనిఖీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. మండలంలోని గ్రామాలలో చేపట్టిన పనులకు సంబంధించిన నివేదికను అధికారుల సమక్షంలో చదివి వినిపించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ రోజు రిజిస్టర్‌లో చేపడుతున్న పనులను నమోదు చేసుకోవాలన్నారు. సామాజిక తనిఖీ అనేది నిరంతరంగా ఉంటుందని రికార్డుల మెయింటెనెన్స్ సక్రమంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీఆర్‌డీవో శ్రీనివా సరావు, ఏపీవో నరింహారెడ్డి, ఎంపీడీవో అనిల్ కుమార్, టెక్నీషియన్ శ్రీనివాస్, ఏపీవో సంపత్ తదితరులు పాల్గొన్నారు.

కబ్జాకు గురైన ఆలయ భూముల సర్వే

7 ఎకరాలకు పైగా కబ్జాకు గురైన భూముల గుర్తింపు

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్



కబ్జాకు గురై ఆలయ భూముల్లో హద్దు రాళ్లను పాతిస్తున్న ఇన్‌స్పెక్టర్ సంజీవరెడ్డి

ఐనవోలు, జూలై 2: ఎట్టకేలకు కక్కిరాలపల్లి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి చెందిన విలువైన భూములను ఎండోమెంట్‌శాఖ అధికారులు సర్వేచేశారు. సర్వేలో 7 ఎకరాలకు పైగా కబ్జాకు గురైనట్లు గుర్తించారు. జూన్ 23న 'ఆంధ్రజ్యోతి'లో కబంధహస్తాలతో ఆలయ భూములు అనే కథనం ప్రచురితమైనది తెలిసిందే. గ్రామ శివారులో వివిధ సర్వే నంబర్‌లలో ఆలయానికి చెందిన 25.19 ఎకరాల భూమి ఉండగా అక్రమణదారులు ఆలయ భూముల్లోకి చొచ్చుకవచ్చి హద్దులను తొలగించి కబ్జాచేసి సాగు చేసుకుటుంన్నారు. కబ్జాపై దేవాదాయ మంత్రి కొండా సురేఖ ఇటీవల ఆరాతీసి నివేదికను ఇవ్వాలని ఎండోమెంట్ అధికారులను ఆదేశించారు. దీంతో దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంతరావు, అసిస్టెంట్ కమిషనర్ ఆర్. సునిత ఆదేశాల మేరకు మంగళవారం దేవాదాయ శాఖ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ జి.సంజీవరెడ్డి నేతృత్వంలో సర్వేయర్ పి.అనిల్‌కుమార్ మంగళవారం సర్వే చేశారు. ఖుష్కి సర్వే నంబర్ 251లో 2.20 ఎకరాలు, 255లో 3.19 ఎకరాలు 274లో 1.20 ఎకరాల చొప్పున కబ్జాకు గురైన భూమిని గుర్తించి హద్దులు పాతారు(రాళ్లు). ఇవికాకుండా తరి భూమి సర్వే నంబర్‌లలో సర్వే చేయగా ఒకొక్కరు ఐదు, పది గుంటల చొప్పున ఎకరానికి పైగా భూమిని కబ్జాచేయగా హద్దులు పాతారు. కబ్జాకు గురైన భూముల విలువ సుమారు రూ.3 కోట్ల విలువ ఉంటుందని గ్రామస్థులు వాపోయారు. మొత్తం ఆలయానికి చెందిన 25.19 ఎకరాల భూమిని సర్వే చేసి హద్దులు పాతినట్లు ఇన్‌స్పెక్టర్ సంజీవరెడ్డి తెలిపారు. ఈ సర్వే రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.

బలరాం నాయక్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలి



సమావేశంలో మాట్లాడుతున్న మావన హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి బాదావత్ రాజు

కాళోజీ జంక్షన్, జూలై 2: మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానానికి ఆదివాసీ, గిరిజన సంఘాలు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ఆదివాసీ, గిరిజన సంఘాల ఐక్య వేదిక సమావేశం జరిగింది. సమావేశానికి ఐక్య వేదిక రాష్ట్ర నాయకులు బానోత్ నవీన్ అధ్యక్షత వహించారు. సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సిద్దబోయిన లక్ష్మీనారాయణ, మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి, బంజారా రాష్ట్ర నేత బాదావత్ రాజు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సమ్మయ్య రాథోడ్, బీఎస్‌పీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ కన్నం సునిల్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన బలరాంనాయక్‌ను టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలని అన్నారు. ఈ మేరకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కర్గే, సోనియా గాంధీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, తదితర కాంగ్రెస్ నాయకులకు విన్నవించుకున్నారు. ఈ సమావేశంలో తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ బాబురావు, ప్రొఫెసర్ సమ్మాలాల్ నాయక్, మాజీ జడ్పీటీసీ వీరమ్మ, మహిళా ఉద్యోగుల సంఘం నాయకురాలు అర్పిత, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

విద్యారంగాన్ని అభాసుపాలు చేస్తున్న మోదీ

- **ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు**
- **రేపు దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపు**



సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర కార్యదర్శి నాగరాజు

వరంగల్ కార్పొరేషన్, జూలై2: ప్రధాని నరేంద్రమోదీ దేశ విద్యారంగాన్ని అభాసుపాలు చేస్తున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. మంగళవారం హనుమ కొండ రాంనగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పేపర్ లీకేజీలు, స్కామ్‌లు, పరీక్షల రద్దు ద్వారా మోదీ ప్రభుత్వం దేశప్రతిష్టను భ్రష్టుపట్టిస్తోందన్నారు. బిహార్‌లో నీట్ పేపర్ లీక్ చేసినట్టు నిందితులు ఒప్పు కున్నా.. కేంద్రం విచారణ చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని అన్నారు. మోదీకి దేశ విద్యావిధానంపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. నూతన విద్యావిధానం పేరుతో విద్యారంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. పాఠశాలల మూసివేతకు నిరసనగా గురువారం దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నామని, అన్ని విద్యాసంస్థలు, విద్యార్థులు మద్దతు తెలపాలని కోరారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి కిరణ్, జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రైవేటు కార్పొ రేట్ శక్తులు ఫీజుల దందా సాగిస్తున్నారని, అత్యున్నతమైన విద్యను అమ్మకానికి పెట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు స్టాలిన్, ఉపాధ్యక్షురాలు పరిమళ, సహాయకార్యదర్శులు జశ్వంత్, వికాస్, వివేక్, వెంకటేశ్, అజయ్, వరప్రసాద్, పాష పాల్గొన్నారు.



ఆంధ్రజ్యోతి HANUMAKONDA RURAL
బుధవారం 3 జూలై 2024
హనుమకొండ రూరల్
• పరకాల • నడికూడ • ఆత్మకూరు • దామెర • శాయంపేట • ఎల్కతుర్తి • భీమదేవరపల్లి • కమలాపూర్

పేద విద్యార్థికి ఏసీపీ సాయం

పరకాల, జూలై 2 : అమ్మ నాన్న ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ పరకాల ఏసీపీ కిశో ర్ కుమార్ ఓ పేద విద్యార్థి చదువు కోసం ఆర్థిక సాయం అందించి మానవత్వం చాటుకున్నారు. మంగళవారం ట్రస్ట్ కార్యదర్శి చాతల్ల వేణుగోపాల్ ఓ పేద విద్యా ర్థికి ఆర్థిక సహాయం అందించాలని ఏసీపీ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పం దించిన ఏసీపీ రూ. 15 వేల చెక్‌ను అందించి మానవత్వం చూపారు. ఈ సంద ర్భంగా ఏసీపీ కిశోర్ కుమార్ మాట్లాడుతూ చదువుకు దూరమైన అభాగ్యుల కో సం ట్రస్ట్ ద్వారా సహాయం అందించడం జరుగుతుందన్నారు.



చెక్ అందజేస్తున్న ఏసీపీ కిశోర్ కుమార్

ఐబీ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

చెరువు కోతకు గురైనా నిర్లక్ష్యమేంటని చురకలు

మరమ్మతుల కోసం నివేదిక తయారు చేయాలని ఆదేశం



ఐబీ అధికారులను మందలిస్తున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి

ఆత్మకూరు, జూలై 2 : పెద్ద చెరువు కట్ట కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం చేశారంటూ ఐబీ అధికారులపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆత్మకూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువు కట్ట కోతకు గురై ప్రమాదకరంగా ఉందని మత్స్యశాఖ చైర్మన్ బయ్యా తిరుపతి స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు, ఐబీ అధికారులతో కలిసి కోతకు గురైన చెరువు కట్టను పరిశీలించారు. మూడు కిలోమీటర్లు అధికారులతో కలిసి చెరువు కట్టను, దెబ్బతిన్న మత్తడి, తూములను పరిశీలించారు. ఆలస్యంగా వచ్చిన ఐబీ డీఈ వేణుగోపాల్, ఐబీ ఏఈ జ్యోతిరాణిలపై ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మండిపడ్డారు. చెరువుకట్టు 1000 ఎకరాలకు పైన ఉంటుందని ఈ చెరువు కింద ఆత్మకూరు మండలంలోని ఆత్మకూరు, కామారం, చౌళ్లపల్లి గ్రామాల రైతులు పంటలు సాగు చేసుకుంటారని అన్నారు. మత్స్యకారులకు చేపల పెంపకానికి ఎంతో ఉపయోగపడే చెరువుపై ఇంత నిర్లక్ష్యమా అని అధికారులను ప్రశ్నించారు. చెరువు నిండి కట్ట తెగితే కామారం గ్రామానికి ప్రమాదం జరిగే పరిస్థితి ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే చెరువుల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. మిషన్ కాకతీయ పథకంలో చెరువు కట్ట మరమ్మతు పనులు చేయడంలో నాసిరకంగా చేయడం తో చెరవు కట్టలు ప్రమాదస్థితికి చేరుకున్నాయని తెలిపారు. శాశ్వత మరమ్మతుల కోసం వెంటనే నివేదిక తయారు చేసి ఇవ్వాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు వేగవంతం చేయించాలని అధికారులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఆదేశించారు.

గీత కార్మికులకు అండగా ప్రభుత్వం

ఆత్మకూరు మండల కేంద్రంలోని ఆత్మకూరు - కామారం మధ్యలో భూస్వామి లక్ష్మారెడ్డి ఇటీవల నరికిన తాటి చెట్లను మంగళవారం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ... గీత కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. మండలంలో విచ్చలవిడిగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఎక్సైజ్ అధికారులను ఎమ్మెల్యే మందలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కమలాపురం రమేశ్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు బీరం సుధాకర్‌రెడ్డి, ఎంపీపీ మార్క సుమలత రజినీకం గౌడ్, జడ్పీటీసీ కక్కెర్ల రాధిక రాజుగౌడ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు హర్షం వరుణ్‌గాంధీ, మండల యూత్ కన్వీనర్ తనుగుల సందీప్, తహసీల్దార్ జగన్‌మోహన్‌రెడ్డి, మండల కిసాన్ రైతు అధ్యక్షుడు రేవూరి జయపాల్‌రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు కోల రమేశ్, ఆల్వాల రవి, మాజీ సర్పంచ్ నాగెల్లి సామేల్, మండల మైనార్టీ సెల్ జిల్లా నాయకులు ఎండీ బాబుమియా, ఎండీ ఖాజా, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సాగు రైతులకే 'రైతుబంధు' అందించాలి

మహాజన సభలో రైతుల వెల్లడి

దామెర, జూలై 2 : నిజమైన వ్యవసాయ సాగు రైతులకే ప్రభుత్వం రైతుబంధు కింద ఆర్థిక సాయం అందించాలని పలువురు రైతులు తమ అభిప్రా యాలను వెలిబుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని రైతులకు రైతుబంధు పథకం కింద ఆర్థిక సాయం అమలు కోసం ప్రత్యేక రైతు మహాజన సభలను చేపట్టింది. ఇందులో భాగంగా దామెర మండలం ఊరుగొండ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(పీఏసీఎస్) ప్రధాన కార్యాలయం ఆవరణలో రైతులతో ప్రత్యేక మహాజన సభను నిర్వ హించారు. ఈ సందర్భంగా పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు అధ్యక్షతన జరిగిన మహాజన సభలో ముఖ్య అతిథిగా జిల్లా సహకార శాఖ అధికారి, నోడల్ ఆఫీసర్ జె.సోమశేఖర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుబంధు పథకం అమ లు కోసం రైతుల అభిప్రాయాలు, సలహాలు, సూచ నల సేకరణ కోసం మహాజన సభ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో రైతులు తెలిపిన తమ సలహాలు, సూచనలను నివేదిక రూపంలో ఉన్నతా. దికారులకు అందచేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా 5ఎకరాల లోపు భూములకు రైతుబంధు అందిం చాలంటూ 75 శాతం మంది రైతులు, 10 ఎకరాల లోపు భూములకు రైతుబంధు అందిం చాలంటూ 25 శాతం మంది రైతులు తమ అభిప్రా యాలను తెలిపినట్లు పేర్కొ న్నారు. అంతే కాకుండా కౌలు రైతులకు కూడా రైతుబంధు సా యం అందచే యాలంటూ పలు వురు రైతులు కోరారు. ఈ సమా వేశంలో పీఏసీఎస్ చైర్మన్ బొల్లు రాజు, వైస్ చైర్మన్ అంబటి రాజ స్వామి, మండల వ్యవసా యాధి కారి శ్రీనివాస్, సీఈవో బి.శ్రీని వాస్, పీఏసీఎస్ డైరెక్టర్లు ఆవుల శ్రీను, దుబాసి అనిల్, తోట బాబు, ఈదునూరి సంతో షస్వామి, శనిగరం సంతోష్, వ్యవసాయ విస్తరణా ధికారి నాగరాణి, ఆత్మ కూరు, శాయంపేట, పెంచిక లపేట సీఈవోలు ఓం రెడ్డి, జి.మోహన్, లక్ష్మయ్య పాల్గొన్నారు.



సభలో మాట్లాడుతున్న నోడల్ ఆఫీసర్ జె.సోమశేఖర్

రుణమాఫీ వీలైనంత త్వరగా అమలు చేయాలి

నడికూడ : రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ వీలైనంత త్వరగా అమలు చేయాలని పీఏ సీఎస్ మాదారం చైర్మన్ నల్లెల లింగమూర్తి అన్నారు. నడికూడ మండల కేంద్రంలోని రైతు వేదికలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, మాదారం ప్రత్యేక మహాజన సభను మంగళవారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి సంబంధించి అభిప్రాయాలను, సూచనలను కోరగా, మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన సంఘం సభ్యులు, కార్యవర్గం, రైతు లు తమ అభిప్రాయాలను తెలిపారు. ఈ సందర్భంగా నల్లెల లింగ మూర్తి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు పథ కాన్ని వందల ఎకరాలు ఉన్న ఆసాములకు కాకుం డా గరిష్టంగా పది ఎకరాల వరకు రైతు భరోసా అం దిస్తే బాగుంటుందన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఏవో శ్రీని వాస్, ఎంపీటీసీ అప్పం చేరాలు, ఏఈవో రాకేశ్, నోడల్ అధి కారి మతిన్ సుల్తాన్, పాక్స్ డైరెక్టర్లు ఊర సతీష్ రావు, బైరెడ్డి రాజిరెడ్డి, డైగ రాజు, దోమ మహేందర్, కేతిరి రాజమ్మ పాల్గొన్నారు.

నేడు వీడ్కోలు సమావేశం

దామెర, జూలై 2 : దామెర మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవర ణలో బుధవారం వీడ్కోలు సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గుమ్మడి కల్పన తెలి పారు. ఈ సందర్భంగా మంగళవారం దామెర మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో కల్పన మాట్లాడారు. దామెర మండల పరిధిలోని ఎంపీటీసీల పదవీ కాలం ముగు స్తుండడంతో బుధవారం ఉదయం 10గంటలకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొ న్నారు. కాగా, మండల పరిధిలోని ఎంపీటీసీలు హాజరుకావాలని కోరారు.

గంజాయి కేసులో ఇద్దరికి రిమాండ్

దామెర, జూలై 2 : గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరిని దామెర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం దామెర ఎస్సై కొంక అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏప్రిల్ 16న గంజాయి తరలిస్తూ పట్టుబడిన కేసులో మొత్తం ఐదుగురు నిందితులుగా గుర్తించారు. ఇందులో ఇప్పటికే ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన గద్దల భరత్, వరంగల్ పోచమ్మమైదాన్ ప్రాంతానికి చెందిన జన్ను విలాస్(బోస్), జిల్లా అఖిల్ అనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కాగా, మంగళవారం మరో ఇద్దరు ఖమ్మం జిల్లాకు చెందిన మహమ్మద్ అఫ్రోజ్, తమ్మిశెట్టి ఆనంద్‌లను వరంగల్‌లోని పోచమ్మమైదాన్ ప్రాంతంలో పట్టుకున్నారు. వారిని పరకాల రూరల్ సీఐ పి.రంజిత్‌రావు సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై అశోక్ తెలిపారు.

ఎస్ఐగా పదోన్నతి పొందిన యాకూబ్‌కు సన్మానం

పరకాల, జూలై 2 : ఎస్ఐగా పదోన్నతి పొందిన ఎండి.యాకూబ్‌ను పరకాల ఏసీపీ కిశోర్ కుమార్ మంగళవారం ఘనంగా సన్మానించారు. పరకాల ఏసీపీ కార్యాలయంలో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యాకూబ్‌కు పోలీసు ఉన్నతాధికారులు ఎస్ఐగా పదోన్నతి కల్పిస్తూ భద్రాద్రి కొత్తగూడెం పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు. బదిలీపై వెళుతున్న యాకూబ్‌ను ఏసీపీ కిశోర్ కుమార్ శాలువకప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు మొగిలి పాల్గొన్నారు.



యాకూబ్‌ను సన్మానిస్తున్న ఏసీపీ

అనుమతులు లేకుండా తరగతుల నిర్వహణ

ఇందిరానగర్ గ్రామ శివారులోని పాఠశాల ఎదుట ఎస్ఎఫ్ఐ ఆందోళన ● 8,9,10 తరగతి గదుల సీజ్

ఎల్కతుర్తి, జూలై 2 : ఎల్కతుర్తి మండలం ఇందిరానగర్ గ్రామ శివారులోని ఓ ప్రైవేటు పాఠశాల ఎదుట ఏఐఎస్ఎఫ్ నాయకులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 8, 9, 10 తరగతులను పరిశీలించి విద్యార్థులను ఇంటికి పంపించారు. విషయం తెసుకున్న ఎంఈవో ఈసరి రవిందర్ అక్కడికి చేరుకుని పాఠశాల భవనం లోని ఐదు తరగతి గదులను సీజ్ చేశారు. గుట్టు చప్పు డు కాకుండా భీమదేవరపల్లి మండలం ముల్కనూ ర్‌లోని గోదాంలో పాఠశాల పేర ముద్రించి అక్రమం గా విద్యార్థులకు విక్రయిస్తున్న పాఠ్యపుస్తకాలను స్వాధీ నం చేసుకుని ఎంఈవో సీజ్ చేశారు. ప్రస్తుతం నిర్వహి స్తున్న పాఠశాల భవనంలో ఇంతకు ముందు మరో ప్రైవేటు పాఠశాలను నిర్వహించడం జరిగిందన్నారు. పాఠశాల అనుమతులు రద్దు చేయకుండా అదే భవ నంపై ఇప్పుడున్న పాఠశాలకు ఒకటి నుంచి 7వ తర గ తి వరకు ఎలా పర్మిషన్ ఇచ్చారని ఎంఈవోను నిలదీ శారు. ఒకే భవనంపై రెండు పాఠశాలలకు ఎలా అను మతులు ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం

ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాల యాజ మాన్యం తరగతులు నిర్వహించి విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బాషబోయిన సంతోష్ యాదవ్ అన్నారు. పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించిన అనం తరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా విద్యా శాఖ అధికారుల అండదండతో ఎలాంటి అనుమతులు పొందకుండా పాఠశాలను నడిపించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అనుమతులు లేకుండా పాఠశాలను నిర్వహిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈవో రవిందర్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి ప్రణీత్‌గౌడ్, ఉపాధ్యక్షులు కక్కుల కుమార్, వేల్పుల చరణ్, జిల్లా సహాయ కార్యదర్శి కసరబోయిన రవితేజా, నాయకులు తదితరులు పాల్గొన్నారు.



పాఠశాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులు

చెత్తకుప్పలు తొలగించిన పంచాయతీ సిబ్బంది

'ఆంధ్రజ్యోతి' కథనానికి స్పందన



చెత్త కుప్పలను తొలగిస్తున్న పంచాయతీ సిబ్బంది

శాయంపేట, జూలై 2: మండలంలోని కొత్తగట్టు సింగారం గ్రామంలో చెత్తకు ప్పలను పంచాయతీ అధికా రులు మంగళవారం తొల గించారు. సోమవారం ఆంధ్ర జ్యోతిలో 'ఎక్కడ చూసినా చెత్తకుప్పలే' అనే కథనానికి పంచాయతీ అధికారులు స్పందించారు. ఈ క్రమంలో మంగళవారం గ్రామ పంచాయతీ కార్యదర్శి రావూఫ్ తమ సిబ్బందితో కలిసి వీధుల్లో పేరుకపోయిన చెత్తకుప్పలను తొలగిం చారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పెంబర్తి రాజు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి

ఎల్కతుర్తి, జూలై 2: ఎల్కతుర్తి మండలం జీల్గుల గ్రామానికి చెందిన ఇలాసాగర్ అభిరామ్ (20) అనే యువకుడు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ పడగా మంగళవారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై గోదారి రాజ్‌కుమార్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఇలాసాగర్ అభిరామ్‌తో పాటు అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కేక్కర్ల అఖిల్‌లు ఈనెల 29న పనిపై జీల్గుల నుంచి హుజురాబాద్‌కు ద్విచక్ర వాహనంపై వెలుతున్నారు. ఈ క్రమంలో శాంతినగర్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని కారు ఎదురుగా ఢీ కొనడంతో తీవ్ర గాయాలైయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా మంగళవారం తెల్లవారుజామున అభిరామ్ మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి తండ్రి ఇలాసాగర్ సంపత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉరి వేసుకుని వృద్ధుడి..

ఎల్కతుర్తి, జూలై 2: ఎల్కతుర్తి మండలం దామెర గ్రామానికి చెందిన మంద చిన్న మొగిళి (71) అనే వృద్ధుడు అనారోగ్యంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై గోదారి రాజ్‌కుమార్ తెలిపారు. వివరాల్లోకి వెలితే.. చిన్న మొగిళి గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. దీంతో పాటు మతి స్థిమితం సైతం ఏర్పడింది. ఈ క్రమంలో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. మృతుడి కుమారుడు మంద రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజ్‌కుమార్ తెలిపారు.

'ఉపాధి హామీ'లో కూలీలు భాగస్వాములు కావాలి

ధర్మసాగర్, జూలై 2: జాతీయ ఉపాధిహామీ పథకం లో కూలీలు భాగ స్వాములు కావాలని డీఆర్‌డీవో పీడీ నాగపద్మజ అన్నారు. మంగళవారం ధర్మసాగర్ మం డల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 15వ సామాజిక తనిఖీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. మండలంలోని గ్రామాలలో చేపట్టిన పనుల కు సంబంధించిన నివేదికను అధికారుల సమక్షంలో చదివి వినిపించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడు తూ.. ప్రతీ రోజు రిజిస్టర్‌లో చేపడుతున్న పనులను నమోదు చేసుకోవాలన్నారు. సామాజిక తనిఖీ అనేది నిరంతరంగా ఉంటుందని రికార్డుల మెయింటెనెన్స్ సక్రమంగా ఉండాలన్నారు.

కబ్జాదారులకు నోటీసులు ఇవ్వడంపై హర్షం



మండల కేంద్రంలో మాట్లాడుతున్న విద్యార్థి సంఘం నేతలు

శాయంపేట, జూలై 2: శాయంపేట మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కాలువను కబ్జా చేసిన వారికి నోటీసులు ఇవ్వడం హర్షనీ యమని విద్యార్థి సంఘం నేతలు అన్నారు. ఎస్సారెస్పీ కాలువను ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని విద్యార్థి సంఘం నేతలు ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రావీణ్యకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కాలువను ఆక్రమించిన వారికి సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరగా చర్యలు చేపట్టి కాలువను సరిచేసి, రైతులకు న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నాగుల పవన్‌కల్యాణ్, డీవైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మంద సురేష్, ఏబీఎస్ఎఫ్ నాయకులుసుధీర్, రమేష్ పాల్గొన్నారు.

రేపు ఎల్బీ కళాశాల స్వర్ణోత్సవ ముగింపు వేడుకలు

హనుమకొండ కలెక్టరేట్, జూలై 2: వరంగల్ ములుగురోడ్‌లో ఉన్నలాల్ బహదూర్(ఎల్బీ) కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు రేపు(గురువారం) నిర్వహిస్తున్నట్లు కళాశా ల ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణ డీహెచ్‌రావు తెలిపారు. కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వర్ణోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. ఎల్బీ కళాశాల స్థాపించి 50 యేళ్ల పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు ఈ యేడు నిర్వహించి నట్లు తెలిపారు. ఈ స్వర్ణోత్సవ ముగింపు వేడుకలను గురువారం నిర్వహిస్తున్నామని, వేడుకలకు మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ, సీతక్క, మేయర్ గుండు సుధారా ణి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కేయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిలు హాజరవుతున్నారని తెలిపారు. ఈ వేడుకలకు ఎల్బీ కళాశాల విద్యార్థులు, పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవం తం చేయాలన్నారు. ఈ విలేకరుల సమావేశంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ కెప్టెన్ డాక్ట ర్ ఎం.సదానందం, స్వర్ణోత్సవ వేడుకల గేమ్స్ కమిటీ కన్వీనర్ ప్రభాకర్, కళాశాల సాంస్కృతిక విభాగం కన్వీనర్ సుధాకర్, సీనియర్ లెక్చరర్ మధుకర్‌రావు పాల్గొన్నారు.

'ఆస్పత్రులు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి'

వరంగల్ మెడికల్, జూలై 2: జిల్లాలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేట్ ఆస్పత్రులు తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకో వాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ - 2010 నిబంధనలకు లోబడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రతీ ప్రయివేట్ ఆస్పత్రి, స్కానింగ్, ఇమేజింగ్ సెంటర్లు, ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్స్ సెంటర్లు తప్పకుండా తెలుగు, ఇంగ్లీషు భాషలల్లో ధరల పట్టికను ప్రదర్శించాలన్నారు. అర్హత లేని డాక్టర్లుగా చెలామణి అవుతూ వైద్యం చేస్తున్నట్లు అయితే చట్టప్రకారం చర్యలు తీసుకుం టామన్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే క్రిమిన ల్ కేసులు కూడా పెడతామని హెచ్చరించారు.

జడ్పీ మ..మ..

(5వ పేజీ తరువాయి)

పాలన అంతకంతకు కుదించకుపోయింది.

మొత్తం 23 సమావేశాలు

జిల్లా పరిషత్ పాలకవర్గం కొలువదీరిన నాటి నుంచి ఐదేళ్లలో ఇప్పటి వరకు 22 సర్వసభ్య సమావేశాలు జరిగాయి. జూలై 3న జరిగే చివరి సర్వసభ్య సమావేశంతో మొత్తంగా 23 సమావేశాలను పాలకవర్గం నిర్వహించినట్లు అవుతుంది. సమావేశాలన్నీ కూడా మొక్కుబడిగానే సాగాయి. నిధులు, అభివృద్ధి అంశాలు లేకపోవడంతో ఉన్న ఏడుగురు జడ్పీటీసీలు కూడా సమావేశాలనకు హాజరు కాని పరిస్థితి. పూర్తి కోరం లేక వెలవెలబోయిన సమావేశాలూ ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలే కాదు జిల్లా పరిషత్‌పాలన అధ్వాన్నంగా మారడంతో చివరకు కలెక్టర్ కూడా సమావేశాలకు హాజరు కాని సందర్భాలు నెలకొన్నాయి. మొత్తంగా జిల్లా పరిషత్ ఐదేళ్ల పాలన అంతా శూన్యంగానే మారింది.

నేడు పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన

పరకాల, జూలై 2 : పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి బుధవారం నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కూచన గార్డెన్స్ ఆశాలపల్లి గవిచర్ల రోడ్‌లో సంగెం మండల పరిషత్ సభ్యుల వీడ్కోలు సమావేశంలో పాల్గొంటారు. అలాగే ఉద యం 11 గంటలకు గీసుగొండలోని మండల పరిష త్ కార్యాలయంలో, మధ్యాహ్నం 12.30 గంటలకు నడికూడ మండల పరిషత్ కార్యాలయం, మధ్యా హ్నం 1.30 గంటలకు పరకాల మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అనంతరం ఎంపీపీ, ఎంపీటీసీలకు వీడ్కోలు సన్మాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొననున్నారు.

డీసీఎంను ఢీ కొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు

శాయంపేట, జూలై 2 : డీసీఎం వ్యాన్‌ను కారు వెనుక నుంచి ఢీ కొట్టడంతో ముగ్గురు గాయాలపాలైన సంఘటన మంగళవారం జరిగింది. శాయంపేట ఎస్సై ప్రమోద్‌కుమార్ కథనం ప్రకారం. మండలంలోని కొత్తగట్టు సింగారం జాతీయ రహదారిపై హనుమకొండ నుంచి పరకాల వైపు డీసీఎం వ్యాన్ వెళ్తోంది. ఈ క్రమంలో కారు అతివేగంగా వచ్చి వెనక నుంచి వ్యాన్‌ను ఢీ కొట్టింది. దీంతో కారు డ్రైవర్ రంజిత్‌రెడ్డికి స్వల్ప గాయాలు కాగా కారులో ప్రయాణిస్తున్న అనుగుల సాంబారెడ్డి, రచనలకు తీవ్ర గాయాలైయ్యాయి. స్థానికులు 108లో హనుమ కొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నిర్లక్ష్యంగా, వేగంగా కారు నడిపిన రంజిత్‌రెడ్డిపై డీసీఎం వ్యాన్ డ్రైవర్ రామన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్లు ఎస్సై తెలిపారు.

గుడుంబా కేసులో ఒకరు బైండోవర్

శాయంపేట, జూలై 2 : గుడుంబా తయారు చేస్తున్న కేసులో ఒకరిని బైండోవర్ చేసినట్లు పరకాల ఎక్సైజ్ సీఐ తాతాజీ తెలిపారు. మంగళవారం ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించి పెద్దకోడెపాక గ్రామంలో కోగిల లత ఇంటి వద్ద 10 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక తహసీల్దార్ సుభాషిణి ఎదుట బైండోవర్ చేశారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ సీఐ మాట్లాడుతూ గుడుంబాను తయారు చేసినా, విక్రయించినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

'ఎస్సీ వర్గీకరణను జాప్యం చేస్తున్న కేంద్రం'

భీమదేవరపల్లి, జూలై 2: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని పరిష్క రించకుండా కేంద్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందని టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు అంబాల చక్ర పాణి అన్నారు. ఈ నెల 7న ఎస్సీ వర్గీకరణ సాధనకు హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద దీక్ష చేస్తున్నామన్నారు. ఈ దీక్ష కరపత్రాలను మంగళవారం మండలంలోని ముల్కనూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆవిష్కరించారు. మాదిగలకు కేంద్ర ప్రభుత్వం వర్గీకరణ పేరుతో జాప్యం చేస్తూ మోసం చేస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బీజేపీ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేస్తుందని గతంలో హామీ ఇచ్చారన్నారు. కానీ మూడు పర్యాయాలు కేంద్రంలోకి బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన వర్గీకరణ చేయడంలో జాప్యం చేస్తుందన్నారు. ఇందుకు నిరసనగా ఈ నెల 7న టీఎస్ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీవర్గీకరణ సాధనకు దీక్ష చేస్తున్నామన్నారు. ఈ దీక్షను విజయవంతం చేయడానికి మాదిగలు పెద్దఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మండలాధ్యక్షుడు కొమ్ముల నగేష్, మాడ్గుల అశోక్, మాడ్గుల ప్రభాకర్, గడిపె మొగిలి, కొమ్ముల రవీందర్, అంబాల బక్కరాజు, గడిపె రమేష్, తాళ్లపల్లి అశోక్, గడిపె రాజేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.